ఈనాడు
శ్రీకాకుళం
బుధవారం అక్టోబరు 23, 2024

దానా ముప్పు..!

● జిల్లాపై తుపాను ప్రభావం
● అన్నదాతల్లో ఆందోళన

– న్యూస్‌టుడే, నరసన్నపేట, కలెక్టరేట్ (శ్రీకాకుళం)

వర్షాకాలం పూర్తయినా జిల్లాను ఇంకా తుపాన్ల బెడద వీడలేదు. బంగాళాఖాతంలో ఉత్తరం, దక్షిణం వైపు ఏర్పడుతున్న అల్పపీడనం, వాయుగుండాలు జిల్లాపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి.. తాజాగా దానా తుపాను ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు, తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది.. ఖరీఫ్ పంట చివరి దశకు చేరుకుంటున్న సమయంలో వాయుగుండం పంటలను ఏం చేస్తుందోనని భయపడుతున్నారు. మొన్నటి వరకు చీడపీడలతో ఇబ్బంది పడ్డ అన్నదాతలను ఇప్పుడు తుపాను కలవరపాటుకు గురిచేస్తోంది. మరోపక్క జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టతీవ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఆదేశించారు.





పాలు పోసుకునే దశలో ఉన్న వరిపైరు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ...

★ వరి పంట కోతకు సిద్ధమైనా తుపాను సమయంలో కోయకూడదు.

★ పొట్ట, పూత దశలో ఉన్న పైర్లు ఒకటి రెండు రోజుల పాటు నీటిలో మునిగినట్లయితే గింజ రంగు మారకుండా ఉండేందుకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండజైం, మాంకోజెబ్, ప్రొపికనజోల్ మందు పిచికారీ చేయాలి.

★ పాలు పోసుకునే దశలో ఉన్న వరి పైర్లు రెండు,మూడు రోజుల పాటు నీటిలో మునిగిపోతే గింజ బరువు, నాణ్యత తగ్గకుండా మాంకోజెబ్, కార్బెండజైం పిచికారీ చేయాలి.

★ జిల్లాలో ఖరీఫ్‌లో 4,75,934 ఎకరాల్లో 3,56,227 మంది రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో 3,59,465 ఎకరాల్లో వరి పంట వేశారు. ప్రస్తుత తుపాను ప్రభావం వరి పంటలపైనే ఎక్కువగా ప్రభావం ఉంటుందని భయపడుతున్నారు. వరి పైర్లు పాలు పోసుకుని గింజ కట్టే దశలో ఉన్నాయి. పలుచోట్ల తేలిక రకాలు ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. దాదాపు 95 శాతం మేర కోత దశకు వచ్చేందుకు మరో 20 రోజుల పాటు గడువు ఉంది.

రైతులకు అవగాహన: తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేశాం. కోత దశకు చేరుకున్న పైర్లను కోయవద్దు. కోసిన పంట తడవకుండా చూసుకోవాలి. – త్రినాథస్వామి, వ్యవసాయ శాఖ జేడీ

అత్యవసర పరిస్థితుల్లో సమాచారం ఇచ్చేందుకు కంట్రోల్ రూం నంబరు 08942 240557



24 నుంచి భారీ వర్షాలు

★ కంట్రోల్ రూంల ఏర్పాటు
★ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

దానా తుపాను కారణంగా ఈనెల 24 నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం దూరదృశ్య సమీక్ష నిర్వహించి మాట్లాడారు. 'సముద్ర, నదీ తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలి. నదులు, వాగుల్లోని నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. కాజ్‌వే, వంతెనలపై నీరు ప్రవహిస్తే పాదచారులు, వాహనదారులను నియంత్రించాలి. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఆ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయాలి. గండ్లు పడే అవకాశం ఉన్న చెరువులు, కరకట్టలు, కాలువలపై నిఘా ఉంచి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల అధికారులను జలవనరుల శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలి. ఇప్పటికే ప్రత్యేకాధికారులను నియమించాం. వారితో పాటు తహసీల్దార్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి' అని కలెక్టర్ ఆదేశించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 50 సీట్లు

ఉత్తర్వులు జారీ చేసిన ఎన్ఎంసీ

– న్యూస్‌టుడే, గుజరాతీపేట (శ్రీకాకుళం)

శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి శుభవార్త చెప్పింది. ఎంబీబీఎస్ కోర్సులో 50 సీట్లు అదనంగా కేటాయిస్తూ ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 150 సీట్లతో నడుస్తున్న వైద్య కళాశాల ఈ ఏడాది నుంచి 200 సీట్లతో నిర్వహించనున్నారు. ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రారంభం కాగా మొదటి విడత విద్యార్థులు చేరారు. సీట్లు పెరిగిన నేపథ్యంలో మరో 50 మంది ప్రవేశం పొందనున్నారు.

పెరిగిన కళాశాల స్థాయి..

2008లో వైద్య కళాశాలను వంద సీట్లతో ప్రారంభించారు. అనంతరం 2019లో మరో 50 సీట్లు పెంచారు. తాజాగా 50 సీట్లు పెంచడంతో కళాశాల స్థాయి పెరుగుతోంది. సీట్ల పెంపు కోసం గతంలో ఎన్ఎంసీ పరిశీలన బృందం వచ్చింది. విద్యార్థులకు సరిపడా వసతులు, ఆచార్యులు, సహాయ ఆచార్యులు లేరని పేర్కొంటూ పెంచేందుకు సుముఖత చూపలేదు. వెనుకబడిన జిల్లాలో ప్రజలకు వైద్యపరమైన అవసరాలు, వైద్య కళాశాల ఆవశ్యకత, ఖాళీలు భర్తీ చేయాలని కోరుతూ వైద్య విద్య సంచాలకుల ద్వారా కళాశాల ప్రిన్సిపల్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ఎన్ఎంసీకి తగిన సూచనలు చేసింది. ఎట్టకేలకు మంగళవారం అదనంగా 50 సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై 'న్యూస్‌టుడే' వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటాచలంను సంప్రదించగా కొత్తగా 50 అదనపు సీట్లు మంజూరు కావడం హర్షణీయమన్నారు. పెరిగిన సీట్లకు సంబంధించి విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా చేరుతారని పేర్కొన్నారు.

రోడ్డుపై నిరీక్షణ పరీక్ష..

పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 8.45 గంటల వరకూ ప్రధాన ద్వారం తెరవకపోవడంతో రోడ్డుపై నిరీక్షిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థుల చిత్రమిది.. పదో తరగతి విద్యార్థులకు ఉదయం 8.15 గంటలకు ప్రత్యేక తరగతి నిర్వహిస్తామని చెప్పడంతో ముందుగా వచ్చారు. ఇరుకు రోడ్డు కావడం, ఆ మార్గంలోనే కళాశాల, పోలీసు స్టేషన్ ఉండటంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సమస్య రావడంతో పోలీసులు అంతరాయం లేకుండా చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరావు వివరణ కోరగా బడికి కాపలాదారు లేకపోవడంతో గేటు తాళాలు అటెండర్ తీసుకెళ్లారని, ఆయన వచ్చేసరికి ఆలస్యమైందని తెలిపారు. – న్యూస్‌టుడే, పొందూరు, పొందూరు గ్రామీణం



కట్టెలే కాలిబాటలు..!



గుమ్మగెడ్డ కాలువపై ఉన్న కట్టెలపై నడుస్తున్న మహిళలు



పాతపట్నం మండలం అత్తిసూరి కవిటి గ్రామానికి ఆనుకుని ఒడిశా నుంచి వచ్చే గుమ్మగెడ్డ ఉంది. గ్రామానికి చెందిన సుమారు 300 ఎకరాల పంట పొలాలు ఈ గెడ్డ అవతలి వైపు ఉన్నాయి. గ్రామం నుంచి పంట పొలాలకు వెళ్లి రావాలంటే గెడ్డను దాటాల్సిందే. వర్షాకాలంలో ఇందులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. రాకపోకలకు స్థానిక రైతులు వెదురు కర్రలతో కాలిబాటను ఏర్పాటు చేశారు. అధికారులు స్పందించి కాజ్‌వే నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. మంగళవారం గ్రామంలో జరిగిన సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు స్థానిక రైతులు సమస్యను వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. – న్యూస్‌టుడే, పాతపట్నం

నిర్మాణ రంగానికి ఊపిరి..!



కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నాటు బండ్లు, ట్రాక్టర్లతో వీలున్న చోట నుంచి ఇసుక ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతులు ఇచ్చి ముఖ్యమంత్రి నిర్మాణ రంగానికి ఊతమిచ్చారని, వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని పలువురు చెబుతున్నారు. హిరమండలం పరిధిలోని వంశధార నదిలో భగీరథపురం గ్రామం వద్ద మంగళవారం ఇసుక కోసం బారులు తీరిన ట్రాక్టర్లను చిత్రంలో చూడొచ్చు. గొట్టాబ్యారేజికి దిగువన 500 మీటర్ల దూరంలో ఎటువంటి తవ్వకాలు జరగకుండా అధికారులు చూడాల్సి ఉంది. – న్యూస్‌టుడే, హిరమండలం

ఉన్నవి మూడు.. నిర్వహణ తీరు చూడు..!

● జిల్లాలో దయనీయంగా రైతుబజార్లు ● నిర్లక్ష్యం చూపిన గత ప్రభుత్వం

ఆరుగాలం శ్రమించి రైతన్న పండించిన ఉత్పత్తులను మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్ముకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన రైతుబజార్లు జిల్లాలో దయనీయంగా మారాయి. అప్పటి తెదేపా ప్రభుత్వం అటు రైతులు, ఇటు వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండాలని తీసుకొచ్చిన ఇవి నిర్వహణ లేక అధ్వానంగా దర్శనమిస్తున్నాయి.. గత పాలకుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారిపోయింది. ఉన్నవాటిలో సమస్యలు వేధిస్తుండగా, మిగిలిన పట్టణాల్లో ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుత మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్న జిల్లాకు చెందిన వ్యక్తే కావడంతో రైతుబజార్లపై దృష్టిసారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

– ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్‌టుడే కలెక్టరేట్, ఆమదాలవలస

జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, కోటబొమ్మాళిలో మూడు రైతుబజార్లు ఉన్నాయి. వీటి నిర్వహణ గత ఐదేళ్లు పూర్తిగా గాలికొదిలేశారు. ఒక్క శ్రీకాకుళంలో ఉన్నదే అరకొర వసతులతో నడుస్తోంది. ఆమదాలవలసలో పేరుకే ఉంది. మొన్నటి వరకు కోటబొమ్మాళిలో నిరుపయోగంగా ఉండటంతో 'ఈనాడు'లో వచ్చిన కథనంతో మంత్రి అచ్చెన్న స్పందించి అమ్మకాలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, నరసన్నపేట పట్టణాలు రోజురోజుకూ విస్తరిస్తున్నా రైతుబజార్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం లేదు.



జిల్లా కేంద్రంలోని రైతు బజారులో మూలకు చేరిన తాగునీటి సౌకర్యం

ఆదాయం రూ.4వేలు ఖర్చు రూ.40వేలు

ఆమదాలవలస రైతుబజారులో 69 దుకాణాలు ఉండగా కేవలం నలుగురు మాత్రమే విక్రయాలు చేపడుతున్నారు. ఇందుకు కారణం నిర్మాణాలు శిథిలావస్థకు చేరడం, వసతులు లేమి వెంటాడుతున్నాయి. రూ.లక్షల వ్యయంతో చేపట్టిన దుకాణాలు నిరుపయోగంగా మారిపోయాయి. నాలుగు దుకాణాలకు మార్కెటింగ్ శాఖకు నెలకు రూ.4,800 ఆదాయం వస్తుంది. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్, కరెంటు బిల్లు, ఇతర ఖర్చులకు నెలకు రూ.40 వేల వరకు చూపుతున్నారు. ఏడాదికి రూ.4 లక్షలకుపైగా వ్యయం అవుతోంది. కోటబొమ్మాళిలో నెలకు రూ.20 వేల వరకు ఆదాయం వస్తే ఖర్చు రూ.46 వేలు చూపుతున్నారు. మూడు దుకాణాల ద్వారా నెలకు మార్కెటింగ్ శాఖకు రూ.1,83,640 వరకు ఆదాయం సమకూరుతుంది. ఒక్క శ్రీకాకుళం నుంచే రూ.1,58,040 వరకు ఆదాయం వస్తుంది.

రైతుబజార్ల ద్వారా ఒక నెలకు సమకూరే ఆదాయం, ఖర్చులు (ఆగస్టు నెల) (రూ.)

ప్రాంతం	దుకాణాల సంఖ్య	ఖాళీగా ఉన్నవి	ఆదాయం	ఖర్చు
శ్రీకాకుళం	99	3	1,58,040	55,477
ఆమదాలవలస	69	61	4,800	37,772
కోటబొమ్మాళి	42	26	20,800	46,385

★ రైతుబజార్లలో తాగునీరు, మరుగుదొడ్లు, డ్రైనేజీలు, పార్కింగ్ ప్రదేశం, క్యాంటీన్లు, బేకరీలు, ప్రకటనల బోర్డులు, ఏటీఎం సెంటర్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో ఎక్కడా ఇలాంటి సదుపాయాలు కనిపించలేదు. వీటి ద్వారా ఆదాయం సమకూరే అవకాశమున్నా చర్యలు తీసుకోలేదు.



శిథిలస్థితికి చేరిన ఆమదాలవలస రైతు బజారు

ప్రతిపాదనలకే పరిమితం..

★ **పలాస:** రైతుబజారు ఏర్పాటుకు అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. దీనికి స్థలాన్ని కేటాయించినా కోర్టులో వివాదం వల్ల కొలిక్కిరాని పరిస్థితి. వైకాపా సర్కారు వచ్చిన తర్వాత అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ కూడలి వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలో రైతుబజారు పేరిట ఆర్భాటం చేసినా పదిరోజులకే పరిమితమైంది.

★ **ఇచ్ఛాపురం:** ఎంపీడీవో కార్యాలయం ఖాళీ స్థలంలో పెట్టాలని ప్రతిపాదించినా కాగితాలకే పరిమితమైంది. రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటాయిస్తే మార్కెటింగ్ అధికారులు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

★ **టెక్కలి:** అప్పటి తెదేపా హయాంలో చేపట్టిన రైతుబజారు పూర్తయినప్పటికీ స్థల వివాదంతో కొందరు కోర్టును ఆశ్రయించడంతో నిరుపయోగంగా మారిపోయింది.

ఆధునికీకరణ చేపడితే మేలు..

శ్రీకాకుళం నగరంలోని ఇల్లీసుపురం వద్ద ఉన్న రైతుబజారు సమస్యలకు నిలయంగా మారింది. ఇక్కడ 99 దుకాణాలు ఉండగా 38 వరకు అద్దెప్రాతిపదికన ఇతరులకు ఇచ్చారు. రైతుబజారు ప్రాంతం ఆధునికీకరణ చేపట్టకపోవడంతో లోతట్టుగా తయారైంది. ప్రధాన రహదారి కంటే కిందకు ఉండటంతో వర్షం పడితే చెరువును తలపిస్తుంది. ఆధునికీకరణకు చొరవ చూపడంలేదు. గత కొద్ది నెలలుగా తాగునీటి కొరత వేధిస్తోంది.



టెక్కలిలో తుప్పలతో నిండి.. నిర్మానుష్యంగా మారి..

చర్యలు తీసుకుంటాం

రైతుబజార్ల ఆధునికీకరణకు ప్రతిపాదనలు తయారు చేశాం. రక్షణ గోడలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆమదాలవలసలో రైతులను ప్రోత్సహిస్తున్నా ముందుకురావడంలేదు. పలాస, ఇచ్ఛాపురంలో స్థలం చూపితే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. టెక్కలిలో పూర్తయినప్పటికీ కోర్టులో ఉండటంతో నిర్వహించలేదు.
– నాగలక్ష్మి, ఏడీ, మార్కెటింగ్ శాఖ

సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక స్టేషన్



నరసన్నపేట పోలీసు స్టేషన్‌ను పరిశీలిస్తున్న డీఐజీ గోపీనాథ్ జెట్టి, చిత్రంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి

పోలాకి, నరసన్నపేట, న్యూస్‌టుడే: జిల్లాలో సైబర్ నేరాలు నియంత్రించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. బుధవారం పోలాకి పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాణా ఆవరణలో మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ.. గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టినట్లు చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు. అనంతరం నరసన్నపేటలోని సర్కిల్ కార్యాలయంతో పాటు పోలీసు స్టేషన్‌ను డీఐజీ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాలపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆయనతో పాటు ఎస్పీ మహేశ్వరరెడ్డి, సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్సైలు దుర్గా ప్రసాద్, అనీల్, రంజిత్ ఉన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సౌర విద్యుత్తు



ఈనాడు, విశాఖపట్నం: సౌర విద్యుత్తు వినియోగానికి ముందుకు వచ్చేవారికి పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలిస్తున్నాయి. మూడు కిలోవాట్లకు రూ.78 వేల వరకు ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగానే అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు డిస్కంల వారీగా వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇద్దరికీ లాభమే..

వందశాతం రాయితీతో పరికరాలు

◆ ఈ కనెక్షన్ల వల్ల లబ్ధిదారులతో పాటు ప్రభుత్వానికీ ప్రయోజనమే. సౌర పలకలపై పెట్టుబడితో యంత్రాంగంపై మొదట కొంత ఆర్థిక భారం పడినా దీర్ఘకాలంలో విద్యుత్తు కొనుగోలు, పంపిణీ ఖర్చు భారీగా తగ్గనుంది.

◆ ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల్లో 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌పై సుమారు రూ.6 వరకు వెచ్చిస్తోంది. అదే సోలార్ ద్వారా అందించగలిగితే ఆ సొమ్ము ఆదా అయినట్లే. ఈ లబ్ధిదారులు చాలా మంది 100 నుంచి 150 యూనిట్ల మధ్యనే వినియోగిస్తుంటారు. ఒక కిలోవాట్ సోలార్ ఉపకరణాలతో నెలకు 120 యూనిట్లు సౌరశక్తి ద్వారా అందుబాటులోకి వస్తుంది. మిగతా 20 నుంచి 30 యూనిట్ల భారమే ప్రభుత్వంపై పడుతుంది.

◆ 'ఇళ్లలో వినియోగించే విద్యుత్తు కంటే సోలార్ ద్వారా ఎక్కువ ఉత్పత్తి జరిగితే ఆ మిగులును డిస్కంకు తిరిగి అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. ఒకసారి పలకలు ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా వినియోగించవచ్చు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల గుర్తింపు సర్వే పూర్తయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాచరణ ఉంటుంది' అని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు.

కనెక్షన్ల సంఖ్య ఇలా..

ఉమ్మడి సర్కిల్	ఎస్సీ	ఎస్టీ
శ్రీకాకుళం	44,667	29,767

ఉన్నా ఏం ఉపయోగం?



ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు శుద్ధ జలం అందించేందుకు రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మూలకు చేరాయి. మెళియాపుట్టి మండలం జాడుపల్లి ప్రాథమిక పాఠశాల, పెద్దలక్ష్మీపురం ఉన్నత పాఠశాలలో పథకాలు పనిచేయకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. సమస్యను యంత్రాల నిర్వాహకులకు తెలియజేసినా స్పందించడం లేదని పాఠశాల యాజమాన్యం వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖాధికారి-2 పద్మనాభరావు దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

– న్యూస్‌టుడే, మెళియాపుట్టి



కొత్తూరు: ఇరపాడులో వరి పంటకు నీరు పెట్టడానికి ఏర్పాటుచేసిన ఇంజిన్

ఆకులతంపరలో 300 మీటర్ల మేర వేసిన పైపులు

కొత్తూరు, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా కొత్తూరు మండలంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గత నెల రోజులుగా చినుకు జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 16 వేల ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు చేశారు. అధిక మందికి వర్షమే దిక్కు. వరుణుడు ముఖం చాటేయడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొత్తూరు, కర్లెమ్మ, సిరుసువాడ, నివగాం, కుంటిభద్ర, మదనాపురం, ఆకులతంపర, ఇరపాడు, లబ్బ, ఓండ్రుజోల తదితర పంచాయతీల్లో ఇంజిన్లతో పొలాలకు నీరు పెడుతున్నారు. వానలు కురవకుంటే దిగుబడిపై ప్రభావం చూపుతుందని వాపోతున్నారు.

రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీలు ప్రారంభం



శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ పురపాలక మైదానంలో మంగళవారం 34వ రాష్ట్ర స్థాయి సీనియర్ సెపక్‌తక్రా పోటీలు ప్రారంభమయ్యాయి. 17 జిల్లాలకు చెందిన 170 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక మాజీ అధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, జిల్లా సెపక్‌తక్రా సంఘం అధ్యక్షుడు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి మాట్లాడుతూ గెలుపోటములకు అతీతంగా ఆటల్లో పాల్గొని రాణించాలని కోరారు. సెపక్‌తక్రా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసులు పర్యవేక్షణలో పోటీలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. సంఘం చీఫ్ పాట్రన్ జీవీ కైలాసరెడ్డి, ఉపాధ్యక్షులు జీవీ మురళీకృష్ణ, పి.శ్రీకాంత్, ఒలింపిక్ సంఘం ముఖ్య సలహాదారు పెంకి సుందరరావు, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శి గాలి అర్జున్ రావురెడ్డి తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్

మరోసారి కొర్లాం భూముల సర్వే

స్పందనకు వందనం

సోంపేట, న్యూస్‌టుడే: కొర్లాం భూములకు సంబంధించిన సమస్య పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. భూసర్వేలో భాగంగా అగ్రహారం చెరువు ఆయకట్టు భూములు 212 ఎకరాలు వేరే వ్యక్తి పేరిట నమోదవడంతో హక్కుదారులైన రైతులు ఆందోళన చెందారు. తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములకు సంబంధించిన హక్కు పత్రాలు వేరే వ్యక్తి పేరిట నమోదు చేయడంతో క్రయవిక్రయాలతో పాటు వివిధ పథకాలు రైతులు అందుకోలేకపోతున్నారు. ఈ అంశంపై 'ఈనాడు'లో ఈ నెల 17న 'పేదల భూమిపై పెత్తనం' శీర్షికన వచ్చిన కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టారు. సంబంధిత దస్త్రాలు, భూసర్వే వివరాలు జేసీ ఫర్మాన్ అహ్మద్ పరిశీలించి, పునర్విస్థాయిలో సర్వే నిర్వహించి హక్కుదారులను నిర్ధారించేలా ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 20 రోజుల్లో నివేదిక అందజేయాలని తెలిపారు. రెండురోజుల్లో రీసర్వే ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి



మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రహదారులు భవనాల శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పనులకు సంబంధించిన బిల్లులు అపరిష్కృతంగా ఉంటే వివరాలు అందజేయాలన్నారు. నూతన కలెక్టర్ కార్యాలయంలో చేపడుతున్న పనుల ప్రగతిని గుత్తేదారు తెలిపారు. కలెక్టర్ ఛాంబర్‌కు సంబంధించి పలు సూచనలు చేశారు. కోడి రామ్మూర్తి స్టేడియం పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గార, పోలాకి మండలం వనితమండలాన్ని కలుపుతూ వంతెన నిర్మిస్తుండటంతో పోలీసు, ఎంపీడీవో తదితర కార్యాలయాలను మార్చాలన్నారు. భూసేకరణకు సంబంధించి చెల్లింపులు చేయాలని తెలిపారు. విజయాదిత్యసాగర్ పార్కు పనులకు సంబంధించి పురపాలక ఇంజినీర్లతో చర్చించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్‌సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై సమీక్ష

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ మొదలైనందున రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఈ నెల 31 నాటికి ఓటరు జాబితా సిద్ధం చేయాలన్నారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఆర్డీవోలు కింది స్థాయి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్వో ఎం.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం గ్రామీణం

తేలుకుంచి.. సమస్యలు అంతకు మించి..!

విదేశీ పక్షుల జీవనానికి కనీస వసతులు కరవు

వాతావరణంలో మార్పులకు అనుగుణంగా.. ప్రకృతి ధర్మాన్ని పాటించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సైబీరియా తీరం నుంచి పక్షులు వస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఒకే జాతికి చెందినవి వేల సంఖ్యలో ఇక్కడికి రావడం విశేషం. సుమారు 12 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి గ్రామానికి చేరుకుంటాయి. ఏడాదిలో ఆరు మాసాలు ఇక్కడే మకాం వేస్తాయి. వాటి రాకతో గ్రామస్థుల్లో నూతనోత్సాహం వస్తుంది. ఆత్మీయులు వచ్చినంతగా సంబరపడతారు. అభివృద్ధి పరంగా తేలుకుంచి గ్రామం వెనుకబడి ఉంది. అవసరమైన వసతులు లేక విదేశీ పక్షులు మోడు వారిన చెట్లపై జీవనం సాగిస్తున్నాయి.



జీవం లేని చెట్టుపై జీవనం

● జిల్లాలోని పర్యాటక కేంద్రాల్లో తేలుకుంచి గ్రామం ఒకటి. ఇక్కడికి ఒకే జాతి కొంగలు వస్తాయి. వాటిని నత్తగొట్టుకొంగలని వ్యవహరిస్తుంటారు. వీటి ముక్కు దవడల మధ్య ఖాళీ ఉంటుంది. తెలుపు, నలుపు రంగు కలిగి ఉండి పొడవైన కాళ్లు, మెడతో అలరిస్తాయి. కూనల ముక్కు దవడలు అన్ని పక్షుల మాదిరిగా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. అవి పెరుగుతున్న కొద్దీ దవడల మధ్య ఖాళీ పెరుగుతుంది. వీటి జీవిత కాలం 30 ఏళ్లు. ఇవి నత్తగుల్లలు, కప్పలు, చేపలు ఆహారంగా తీసుకుంటాయి. ఆహారం కోసం సుమారు 20 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తాయి. మండు పంట భూములు, ఒడిశా పరిధి తంపర భూముల్లోనూ కనిపిస్తాయి. ఎంత దూరం వెళ్లినా తేలుకుంచి గ్రామంలోని వాటి నివాసాలకు నేరుగా చేరుకుంటాయి.

గూడు నిర్మాణంలో ఇంజినీర్లే..

● ఈ పక్షుల గూడు నిర్మాణ తీరు సందర్శకులను ఆకట్టుకుంటుంది. తొలుత కాస్త గట్టి పుల్లలను జల్లెడలా ఏర్పాటు చేసి.. అవి కదలకుండా ఉండేలా పరీక్షిస్తాయి. ఆపై చిన్నపుల్లలు చక్కగా పేర్చి వాటిపై ఆకులతో కూడిన చిన్న రెమ్మలను పరిచి మెత్తటి గూడును నిర్మిస్తాయి. అలా నిర్మించుకోవడం వాటి నైపుణ్యానికి నిదర్శనం. ఎండు పుల్లలు, పచ్చి కర్రపుల్లలు, ఆకులతో కూడిన రెమ్మలను సేకరించే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. జత కట్టిన తరువాత ఆ రెండూ గూడు నిర్మించుకోవడం మొదలుకుని.. పిల్లలు పెద్దవయ్యే వరకు అవి శ్రమిస్తాయి. గుడ్లు పెట్టిన ఆడ పక్షి గూటికే పరిమితం అవుతుంది. అప్పటి నుంచి అవసరమైన ఆహారాన్ని మగ పక్షి తెచ్చి పెడుతుంది. గుడ్లు పిల్లలయ్యాక రెండు పక్షులూ ఆహారాన్ని వేటాడి తెస్తాయి. పక్షి కూనలు గూడు జారితే తల్లి పక్షి పట్టించుకోదు. కింద పడిన వాటిని కుక్కలు తినేస్తాయి. మరోవైపు గద్దలు, కాకులు దాడులు చేస్తుంటాయి.



సైబీరియా నుంచి వచ్చిన విహంగాలు

ఇదీ పరిస్థితి

ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అటవీ శాఖ పూర్తి నిర్లక్ష్యం చేసింది. ఇనుప పంజరం మాదిరి రక్షణ గూళ్లను గ్రామంలో చెట్లకు సమీపంలో ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ మరిచారు. వాటిపై విరిగిన కొమ్ములు, కొబ్బరి మట్టలు చేరాయి. రహదారి పక్కన చిన్న గది నిర్మించారు. దానికి సంరక్షణ కేంద్రం అని పేరు పెట్టారు. ఇదీ చెత్త వస్తువులతో నిండి ఉంది. తుపాన్లకు చెట్లు కూలిపోవడంతో గ్రామంలో వృక్షజాతి తగ్గుతోంది. పర్యాటకులు విహంగాల విన్యాసాలను తిలకించేందుకు గ్రామంలో వాచ్ టవర్ నిర్మించాలి.

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

పక్షుల నివాసయోగ్యంగా ఉన్న తేలుకుంచి గ్రామాన్ని ప్రత్యేక శ్రద్ధతో పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా జలవనరులను తీర్చిదిద్దాలి. నత్తలు, ఇతర ఆహార వృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఏటా జూన్‌లో వచ్చి డిసెంబరు తరువాత వెళ్లే ఈ పక్షుల రక్షణకు అటవీ, పశుసంవర్ధక శాఖల సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలి. అందుకు అవసరమైన నిధులు కేటాయించాలి.

– తేలుకుంచి గ్రామస్థులు

అటవీ శాఖ అధికారులతో సమీక్షిస్తా..

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాల్సిన తేలుకుంచి పక్షుల కేంద్రం వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. పూర్వ వైభవం తీసుకురావడానికి అటవీ శాఖ అధికారులతో సమీక్షిస్తాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తా.

– బెందాళం అశోక్, ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం

ఎండల మల్లన్న ఆలయ ఈవోగా గురునాథరావు

టెక్కలి, న్యూస్‌టుడే: రావివలసలోని ఎండల మల్లికార్జునస్వామి దేవస్థాన కార్యనిర్వాహక అధికారిగా జి.గురునాథరావు నియమితులయ్యారు. ఈమేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కార్తికమాసంలో ఉత్సవాలు, భక్తుల రద్దీ నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ఆయనను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని నియమించినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులు నిర్వహిస్తానని గురునాథరావు చెప్పారు.

ఇద్దరు డీటీలకు అడహక్ ఉద్యోగోన్నతులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రెవెన్యూ శాఖలో ఇద్దరు ఉప తహసీల్దారులను అడహక్ తహసీల్దారులుగా నియమిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. సరుబుజ్జిలి డీటీగా పని చేస్తున్న ఎం.చక్రవర్తికి ఉద్యోగోన్నతి కల్పించి కలెక్టర్ కార్యాలయంలోని హెచ్ విభాగ పర్యవేక్షకులుగా, కొవ్వాడ అణు విద్యుత్తు కేంద్ర ఎస్‌డీసీ కార్యాలయంలో డీటీగా పని చేస్తున్న జీఎల్ఈ శ్రీనివాసరావును జి విభాగ పర్యవేక్షకులుగా నియమించారు. ఈ సందర్భంగా వారిని పలువురు అధికారులు అభినందించారు.

హమ్మయ్య.. దొరికారు..!

● పరారైన విద్యార్థినులు తల్లిదండ్రులకు అప్పగింత

జి.సిగడాం, న్యూస్‌టుడే: జి.సిగడాం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం నుంచి ఆదివారం అర్ధరాత్రి పరారైన ఇద్దరు విద్యార్థినులు ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేజీబీవీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఆదివారం అర్ధరాత్రి 2.45 గంటలకు పాఠశాల ప్రహరీ దూకి కాలినడకన రాజాం వెళ్లారు. అక్కడి నుంచి పలు బస్సులు మారుతూ చీపురుపల్లి, విజయనగరం మీదుగా శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో విశాఖ వెళ్లే రైలు ఎక్కడానికి పరుగు తీస్తుండగా గమనించిన రైల్వే పోలీసులు వారిని ఆపారు. గుంటూరు వెళ్తున్నామని చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నించారు. అనంతరం ఆమదాలవలస చిల్డ్రన్ హోంకు అప్పగించారు. మంగళవారం శ్రీకాకుళంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో బాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కేజీబీవీలో ఉండి చదవడం ఇష్టం లేదని.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా మాపై ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. వారిలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులు గుంటూరులో ఉండటంతో అక్కడికి వెళ్లి చదువుకుందామని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అనంతరం రణస్థలం సీఐ అవతారం, ఎస్సై మధుసూదనరావు ఆధ్వర్యంలో విద్యార్థినులను వారి తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించారు.



జి.సిగడాం కేజీబీవీలో బోధన సిబ్బందితో మాట్లాడుతున్న సీఐ అవతారం

● జి.సిగడాం కేజీబీవీని రణస్థలం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అవతారం సందర్శించి బోధన సిబ్బందితో మాట్లాడారు.. ఇద్దరు విద్యార్థినుల గోడ దూకి వెళ్లడం, తోటి విద్యార్థినులతో ఎలా ఉంటున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులపై ఒత్తిడి లేకుండా బోధన చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేకాధికారిణి ప్రమీల, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

30 వరకు న్యాయవిద్య సెమిస్టర్ పరీక్షలు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: డా.బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల న్యాయవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు వర్సిటీ కేంద్రంలో మంగళవారం సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మూడో ఏడాదికి సంబంధించిన రెండు, నాలుగు సెమిస్టర్లు, ఐదో సంవత్సరానికి సంబంధించిన రెండు, నాలుగు, ఎనిమిది సెమిస్టర్ల పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరిగే ఈ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.

సార్వత్రిక విద్యాపీఠంలో ప్రవేశాలకు గడువు పెంపు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు ఈ నెల 31 వరకు గడువు పొడిగించామని డీఈవో ఎస్.తిరుమలచైతన్య తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఈ నెల 25 లోగా, రూ.200 అపరాధరుసుంతో ఈ నెల 29 లోపు, రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 31 లోపు ప్రవేశం పొందడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. దరఖాస్తు ఆన్‌లైన్ చేయించుకున్న తరవాత వచ్చిన రిఫరెన్స్ నంబరు ఆధారంగా ప్రవేశ రుసుంను అభ్యర్థులు ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో చెల్లించాలని సూచించారు. సమీపంలోని స్టడీ కేంద్రాల్లో సమన్వయకర్తలను సంప్రదించి విద్యార్థులు దరఖాస్తులను ఆన్‌లైన్ చేయించుకోవాలని పేర్కొన్నారు.

లక్ష్యాన్ని మించి మొక్కలు సిద్ధం చేయాలి

బలగ(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: జిల్లాలోని సామాజిక, టెరిటోరియల్ విభాగంలో అన్ని రేంజ్‌ల పరిధిలో లక్ష్యాన్ని మించి మొక్కలు పెంచడానికి నర్సరీలను సిద్ధం చేయాలని అటవీ శాఖ అధికారి ఎస్.వెంకటేష్ సూచించారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో మంగళవారం రేంజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 20 లక్షల మొక్కలు పెంచేందుకు అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. పచ్చదనం పెంపునకు కృషి చేయాలని సూచించారు. రేంజ్ అధికారులు జగదీష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

తాపీమేస్త్రి ఆత్మహత్య



ఆనందరావు (పాత చిత్రం)

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపారు. లావేరు మండలం చిన్నయ్యపేట గ్రామానికి చెందిన మీసాల ఆనందరావు(32), భార్య, పిల్లలతో కలిసి విశాఖ నగరంలోని పీఎంపాలెం సూర్యతులసీనగర్‌లో నివసిస్తున్నాడు. తాపీమేస్త్రి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంత కాలంగా ఆనందరావు మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య తగాదాలు చోటు చేసుకున్నాయి. ఎంత చెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో ఇటీవల అత్త, మామలకు విషయం చెప్పి అతని భార్య, పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు మరింత మనస్తాపానికి గురయ్యాడు. ఈ పరిస్థితిలో సోమవారం రాత్రి తమ ఇంటి పక్కనున్న బంధువుల నివాసంలో పడుకుని మంగళవారం ఉదయం 6.30 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేశాడు. పరదేశిపాలెంలో ఉంటున్న తల్లిదండ్రులు ఉదయం 8.30 గంటలకు కుమారుడి చరవాణికి ఫోన్ చేయగా స్పందించలేదు. వారు ఇంటికొచ్చి చూడగా పంకాకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

రూ.పది నాణేలు వినియోగించవచ్చు

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌టుడే: 'పది రూపాయిల నాణేలు చలామణిలో ఉన్నాయి. వాటిని ప్రజలు వినియోగించవచ్చు' అని ఏపీజీవీబీ ప్రాంతీయ మేనేజర్ లావేటి అనంతరావు తెలిపారు. రెండు రోజులుగా రూ.10 నాణేల స్వీకరణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పీఎం స్వనిధి లబ్ధిదారులు, చిరు వ్యాపారులు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని సంప్రదించి కరపత్రాలు అతికించామని వివరించారు. అన్ని రకాల ఆకృతుల్లో ఉన్న రూ.10 నాణేలు చట్టపరంగా చెల్లుతాయని పునరుద్ఘాటించారు. ప్రజలు అపోహ పడకుండా వినియోగించవచ్చని స్పష్టం చేశారు.

రైలు పట్టాలపై యువకుడి మృతదేహం

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం రైలునిలయ సమీపంలో పట్టాలపై యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పలాస రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుమారు 23 ఏళ్ల వయసు ఉన్నట్లు గుర్తించారు. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని, మృతుడి వివరాలు తెలియరాలేదని స్థానికులు తెలిపారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	150	255	275

చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

కొత్తూరు, న్యూస్‌టుడే: మండలంలోని మెట్టూరు బీసీ కాలనీలో ఇటీవల జరిగిన చోరీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ అహ్మద్ మంగళవారం తెలిపారు. స్థానికంగా నివాసముంటున్న బి.మోహనరావు ఇంట్లోని బీరువాలో ఉంచిన రూ.1.51 లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం అదే గ్రామానికి చెందిన ఎం.రాము, కె.కిరణ్‌కుమార్‌లను అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు. సొమ్ము రికవరీ చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.

పలాస
• పలాస • ఇచ్ఛాపురం

చింతామణి అమ్మవారి ఊరేగింపు



ఉద్దానం ఐదువేలు కవిటిలో వెలసిన చింతామణి అమ్మవారి సంబరం మంగళవారం ఘనంగా జరిగింది. గజముద్దలను మేళతాళాలు, కాళికా నృత్యాలతో ఊరేగించి గుడి వద్దకు చేర్చి మొక్కులు తీర్చుకున్నారు. –న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

గెలిపించండి



ఉపాధ్యాయులతో ఎమ్మెల్సీ రఘువర్మ

వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు రఘువర్మ మంగళవారం వజ్రపుకొత్తూరు మండలంలోని పలు ఉద్దానం గ్రామాల్లో పర్యటించారు. హుకుంపేట, అమలపాడు, దేవునల్తాడ, పాతటెక్కలి, పెద్దమురహరిపురం, గోవిందపురం ఉన్నత పాఠశాలలను సందర్శించి అక్కడ ఉపాధ్యాయులను కలిశారు. రెండోసారి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థిత్వానికి మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ వేయాలని, డీఏ అరియర్స్ పీఎఫ్, ఏపీజీఎల్ఐ సొమ్ము మంజూరు చేయాలని, 117 జీవోను రద్దు చేసి పాఠశాలలను కాపాడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.





ఓటమి విజయానికి తొలిమెట్టు

విద్యార్థులు ఓటమి పాలయ్యామని కుంగిపోకుండా వైఫల్యం విజయానికి తొలిమెట్టుగా భావించాలని కరస్పాండెంట్ కవిటి భారతి అన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో నర్సిపురంలో సాయిశిరీష ఉన్నత పాఠశాలలో ప్రతిభాపాటవ పోటీలు మంగళవారం నిర్వహించారు. 'అంతర్జాల వినియోగం వల్ల లాభనష్టాలు, విద్యార్థులపై సామాజికమాధ్యమాల ప్రభావం' అంశంపై వ్యాసరచన పోటీలు జరిగాయి. ప్రథమ బి.ప్రదీప్(10వ తరగతి) ద్వితీయ జి.బిందు (9వ తరగతి) తృతీయ డి.నందిని (10వ తరగతి) స్థానాలు సాధించి విజేతలుగా నిలిచారు. భారతి విద్యార్థులకు ధ్రువపత్రాలు, బహుమతులు అందజేశారు. –న్యూస్‌టుడే, పలాస

అధ్వానానికి అద్దం

★ అస్తవ్యస్తంగా గిరిజన గ్రామాల రహదారులు

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల రహదారులు ఛిద్రమై, అస్తవ్యస్తంగా తయారయ్యాయి. సోంపేట, కంచిలి మండల పరిధిలోని గ్రామాల దారులు దారుణ స్థితికి చేరుకున్నాయి. తిత్లీ తుపానుకు ధ్వంసమైన కల్వర్టులు ఇప్పటికీ పునరుద్ధరించకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. –న్యూస్‌టుడే, సోంపేట



పైడిగాం వద్ద విరిగిన కల్వర్టు

తప్పని అవస్థలు

సోంపేట మండలం ఎంజీపురం పంచాయతీ పరిధిలో ఏజెన్సీ ప్రాంతాలు శ్రీరామ్‌నగర్ కాలనీ, బాతుపురం, ఎంజీపురం, కొరాబంద ప్రజలు రహదారులపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సవరహలిగాంకు రోడ్డు నిర్మించాలని ఏళ్ల తరబడిగా కోరుతున్నా.. పట్టించుకోవడం లేదు. బాతుపురం-శ్రీరామ్‌నగర్ కాలనీ కల్వర్టు పూర్తిగా ధ్వంసం కావడంతో ఎంజీపురం గిరిజన ఆశ్రమపాఠశాల విద్యార్థులకు వెళ్లి, వచ్చే సమయంలో అవస్థలు తప్పడం లేదు.

ప్రభుత్వం అనుమతి

మాలిగోవిందపురం, నువాగడ తదితర పంచాయతీల పరిధిలో రహదారుల మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటాం. మరమ్మతులు చేయడంతోపాటు ఇతర నిర్వహణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. -రామినాయుడు, డీఈఈ, ఆర్‌అండ్‌బీ

రాకపోకలకు నరకం

★ పైడిగాం వద్ద కల్వర్టు విరగడంతో కొత్తబాతుపురంతో పాటు ఇతర గ్రామాలకు ద్విచక్ర వాహనాలపై రాకపోకలు కష్టతరంగా మారాయి.
★ ఎంజీపురం మార్గంలో తేలియాడిన రాళ్లు, తెగిన రోడ్డు భాగాలు, గోతులతో రవాణాకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
★ కంచిలి మండలం నువాగడ పంచాయతీ పరిధిలో నాలుగు రహదారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. జలంత్రకోట నుంచి నువాగడ పంచాయతీ గ్రామాలకు వెళ్లే రహదారి గోతులమయంగా మారడంతో ప్రమాదాలకు గురవుతున్నారు.
★ కుమ్మరినౌగాం, బొగాబని పంచాయతీ రంగమెటియా ఇతర మన్యం రహదారులకు దశాబ్ద కాలంగా మరమ్మతులు చేయలేదు.



రూపు కోల్పోయిన కంచిలి మండలం నువాగడ మార్గం

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM)

ఇచ్ఛాపురం : 9440437129
పలాస : 8008574279
కవిటి గ్రామీణం : 8309638875
పలాస గ్రామీణం : 7386408826
కంచిలి గ్రామీణం : 9704568738

సమస్య: బెల్లుపడకాలనీ సమీపం మెయిన్‌రోడ్డులో ఇళ్లనిర్మాణాలు తాకుతున్న విద్యుత్ తీగలతో భయాందోళనకు గురవుతున్నాం. -దివాకర్‌రెడ్డి, ఇచ్ఛాపురం

సమాధానం: పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. -కె.గోవిందరావు, ఏఈ, ఇచ్ఛాపురం –న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

? పలాస మండలం దానగోరలో డ్రైనేజీలు లేక ఇబ్బంది పడుతున్నాం -గ్రామస్థులు

● ప్రతిపాదనలు ఉన్నాయి. త్వరలోనే నిర్మిస్తాం. -వైకుంఠరావు, మండల విస్తరణాధికారి, పలాస. – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

బృహత్ ప్రణాళికపై అవగాహన



చిత్రపటం సాయంతో బృహత్ ప్రణాళిక వివరాలు తెలియజేస్తున్న టీపీవో వినయ్ ప్రసాద్

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం పురపాలకసంఘ బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిషనర్ నల్లి రమేష్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా వివరాలను నలుగురు కౌన్సిలర్లకు, సచివాలయ పట్టణ ప్రణాళిక సిబ్బందికి మంగళవారం పట్టణ ప్రణాళిక అధికారి వినయ్ ప్రసాద్ అవగాహన కల్పించారు. పట్టణ సరిహద్దులు, సరిహద్దు గ్రామాలు, రహదారులు, నివాస ప్రాంతాలు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలు, భూ వినియోగ ప్రాంతాలు, చెరువులు తదితర అంశాల గురించి వివరించారు. శ్మశాన వాటికలను కూడా గుర్తించాలని, అవి ఆక్రమణల నుంచి కాపాడుకోవాలని కౌన్సిలర్ మధుమూర్తి సూచించగా ముసాయిదాలో నమోదు చేశామని, పట్టణ సమగ్ర స్వరూపం ఇందులో లభిస్తుందని టీపీవో పేర్కొన్నారు.

ప్రయాణించాలంటే ప్రయాసే..!

కంచిలి మండల పరిధి అంపురం కూడలి నుంచి ఘాటి ముకుందపురం రహదారిలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. నారాయణబట్టి వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణించాలంటే బాధలు పడుతున్నారు. ఈ విషయం ఆ శాఖ ఏఈ విక్రమ్ వద్ద ప్రస్తావించగా టెండర్ల ప్రక్రియ పూర్తయిందని నవంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభిస్తామన్నారు.
– న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం



కప్పేశాయ్..!



మందస మండల పరిధిలో జాతీయ రహదారి నుంచి కొండలోగాం మీదుగా ఎంఎం రోడ్డుకు వెళ్లే రహదారి ఇది. రెండు వైపులా బెర్మ్‌ల్లో పొదలు అల్లుకుని ఇరుకుగా మారింది. ఇటీవల ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపు మేరకు కొండలోగాం నుంచి టంగరపుట్టి వరకు పొదలు తొలగించారు. మిగతా భాగాన్ని వదిలేశారు. దీంతో తీవ్ర అసౌకర్యం నెలకొందని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొదలు తొలగిస్తామని కుసుమాల సర్పంచి ఎస్.సుధాకర్ తెలిపారు.
–న్యూస్‌టుడే, మందస

బావి శుభ్రం

స్పందనకు వందనం

హరిపురం (మందస), న్యూస్‌టుడే: మందస మండలం పట్టులోగాంలోని గిరిజన ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలోని తాగునీటి బావి తీగజాతి మొక్కలు, పొదలతో మూసుకుపోయి అపరిశుభ్రంగా ఉండేది. ఈ పరిస్థితిపై 'బావి శుభ్రం చేయరూ' శీర్షికన సెప్టెంబరు 10న 'ఈనాడు'లో చిత్ర వార్త వెలువడింది. హెచ్‌ఎం రామకృష్ణ స్పందించారు. కూలీలను పెట్టి బావిపై అల్లుకున్న పొదలు తొలగించి శుభ్రం చేశారు.

గిడ్డంగి ప్రారంభానికి సన్నాహాలు

మందస, న్యూస్‌టుడే : మందస పీఏసీఎస్ పరిధిలో శ్రీరాంపురం వద్ద లక్షల రూపాయలతో రైతులకు గిడ్డంగిని నిర్మించారు. నెలలు గడుస్తున్నా.. ప్రారంభించడం లేదు. ఈ విషయాన్ని 'ఈనాడులో' 'ఎప్పుడు ప్రారంభిస్తారు..?' శీర్షికన కథనం ఈ నెల 21న వెలువడింది. పీఏసీఎస్ సీనియర్ పరిశీలకులు పి.వెంకటరమణ మంగళవారం పరిశీలించి, గిడ్డంగి ప్రారంభానికి సన్నాహాలు జరుపుతున్నట్లు తెలిపారు.

కొత్త స్తంభాలు ఏర్పాటు

పాత స్తంభాల స్థానంలో కొత్తగా పొడవైన స్తంభాలను అమర్చుతుండటంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సాధారణ ఎత్తులో భవనాలు ఉండేవి. ఇప్పుడు బహుళ అంతస్తులు నిర్మిస్తుండటంతో విద్యుత్తు తీగల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సమస్యల పరిష్కారానికి పంజావీధి నుంచి రథంవీధి మీదుగా దాసన్నపేట కూడలి వరకూ కొత్తవి వేస్తున్నట్లు ఏఈ కేవీ గోవిందరావు తెలిపారు. 37 స్తంభాలు మార్చనున్నట్లు చెప్పారు. ఈ పనులతో రథంవీధి, పంజావీధి, మంగళవారంపేట, గొర్జీ వీధి, ఉప్పలవీధి తదితర ప్రాంతాలకు ఉదయం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారు. –న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం



చెత్త సేకరించరు.. పూడిక తొలగించరు



పురపాలక సంఘంలో కాశీబుగ్గ ఎస్.బి.ఎస్.వై.ఎం.డిగ్రీ కళాశాల రహదారిలో చెత్త పేరుకుపోతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రహదారిలోని కాలువలో సిల్ట్ తొలగించకపోవటంతో మురుగునీరు నిల్వతో ఇబ్బంది పడుతున్నామని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటామని పారిశుద్ధ్య విభాగ కార్యదర్శి ఉదయ్ తెలిపారు. –న్యూస్‌టుడే, పలాస

తెగుళ్ల నివారణకు సూచనలు



అన్నదాతలతో మాట్లాడుతున్న ఏవో

కవిటి గ్రామీణం, ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే : వరిలో తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో బి.దుర్గాప్రసాద్ అన్నారు. మంగళవారం బెలగాం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వరి పంటను పరిశీలించారు. వరిలో కాండం తొలిచే పురుగు ఆవరించి ఉందని వాటి నివారణకు కార్టప్ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు, ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అలాగే వరి చివరి దశలో ఎకరానికి 20 కిలోల పొటాష్ వేయాలని రైతులకు సూచించారు. ★ ఇచ్ఛాపురం మండల పరిధి బాలకృష్ణాపురం, ముచ్చింద్ర గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. రైతులకు ఎరువులు వాడకం, చీడ పీడల నివారణపై పలు సూచనలు చేశారు.

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు



కంచిలి గ్రామీణం: వినతులు స్వీకరిస్తున్న అధికారులు, నేతలు

కంచిలి గ్రామీణం, పలాస గ్రామీణం, కవిటి గ్రామీణం, ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూముల రీసర్వే కారణంగా ఏర్పడిన సమస్యలు పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం సదస్సుల్లో ఫిర్యాదులు అందుకున్నారు. ★ కంచిలి మండల పరిధి అంపురం నుంచి 10, పద్మతుల నుంచి 3 వినతులందాయి. పలాస మండలం అమలకుడియాలో రైతుల నుంచి జాయింట్ ఎల్‌పీఎం విభజనకు సంబంధించి 16, మ్యుటేషన్‌కు సంబంధించి 15, విస్తీర్ణం దిద్దుబాటు 2, సర్వే నెంబర్ తప్పు ఒకటి, పేరు, ఆధార్, ఫోటో తప్పులపై 7 ఫిర్యాదులు వచ్చాయి. ★ కవిటి మండలం భైరిపురం గ్రామంలో మ్యూటేషన్‌కు సంబంధించి 45, అడంగల్ తప్పులపై 29, ఇతర సమస్యలపై మరో 16 ఫిర్యాదులు అధికారులు అందుకున్నారు. ★ ఇచ్ఛాపురం మండల పరిధి ముచ్చింద్ర నుంచి 25, కేదారిపురం నుంచి 18 ఫిర్యాదులు అందాయి.

అత్యాచారం కేసులో కావాలనే తాత్సారం



పలాస తెదేపా కార్యాలయంలో మాట్లాడుతున్న ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, తెదేపా నాయకులు

కాశీబుగ్గ, పలాస, న్యూస్‌టుడే: కాశీబుగ్గలో ఈ నెల 19న ఇద్దరు బాలికలు అత్యాచారం జరిగిన ఘటనకు సంబంధించిన కేసు నీరుగార్చేందుకు తాత్సారం చేశారని మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజు ఆరోపించారు. మంగళవారం పోలీస్ ఠాణాకు వెళ్లిన ఆయన ఎస్ఐ చంద్రరావు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 40 గంటల తరువాత కేసు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అనంతరం బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. ★ అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకులకు శిక్ష పడాలని పౌరహక్కుల సంఘాల నాయకులు పేర్కొన్నారు. బాలికల ఇంటికి వెళ్లి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.

రాజకీయం చేయొద్దు : అత్యాచారం ఘటనపై మాజీ మంత్రి అప్పలరాజు రాజకీయం చేయటం తగదని ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ.బాబూరావు, పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పి.విఠల్ అన్నారు. పలాస తెదేపా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధిత కుటుంబం పరువు పోతుందని భయపడి ఫిర్యాదుకు వెనుకంజ వేశారని, ఎమెల్యే గౌతు శిరీష బాధితుల తరఫున అండగా నిలబడటంతో ఫిర్యాదు చేశారన్నారు.

రేపు సర్వసభ్య సమావేశం

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ నెల 24న ఎంపీపీ ఉప్పరపల్లి నీలవేణి అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సమావేశానికి సభ్యులు, మండల స్థాయి అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని పేర్కొన్నారు.

పనికిరాని మొక్కలు తొలగింపు

స్పందనకు వందనం

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: వజ్రపుకొత్తూరు మండలంలోని చినవంక రహదారి సమీపంలోని విద్యుత్తు నియంత్రిక చుట్టూ పనికిరాని మొక్కలు, పొదలు దట్టంగా పెరగడంతో ప్రమాదకరంగా మారింది. ఈ నెల 11న 'ఈనాడు'లో విద్యుత్తు నియంత్రిక జర భద్రం వార్త ప్రచురించడంతో అధికారులు స్పందించారు. ఏఈ వెంకటరమణ పర్యవేక్షణలో పనికిరాని మొక్కలు తొలగించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.


సీసీ రహదారికి శంకుస్థాపన

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: కవిటి ప్రధాన మార్గం నుంచి గొండ్యాలపుట్టుగ గ్రామానికి వెళ్లే రోడ్డు కంకర రోడ్డు కావడంతో వానాకాలంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇటీవల 'మేమున్నాం..మీకు తోడుగా'లో సత్యనారాయణ ఫిర్యాదు చేయగా పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్డు మంజూరైంది. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

గజలక్ష్మీదేవికి దీపాలంకరణ

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: పట్టణ పరిధి రత్తకన్న నాయుడువీధిలో జరుగుతున్న శ్రీగజలక్ష్మీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉభయవేళల్లో కుంకుమ పూజలు, సాయంసంధ్యవేళ హారతి, పుష్పార్చనలు భక్తులు చేస్తున్నారు.

దాటాలంటే దడ



ఎంఎం రోడ్డుపై హంసరాలి సమీపంలో సునాముధి గెడ్డపై శిథిలావస్థకు చేరుకున్న రాజుల కాలంలో నిర్మించిన సేతువు

– న్యూస్‌టుడే, హరిపురం (మందస)

శిథిల స్థితికి చేరుకున్న వారధులు

మందస మండలంలోని రహదారులపై పలు చోట్ల శతాబ్దాల క్రితం నిర్మించిన పురాతన వంతెనలు ప్రమాద హేతువులుగా మారాయి. మందస జమిందారుల పాలనలో నిర్మించడంతో శిథిల స్థితికి చేరి ప్రమాదకరంగా మారాయి.

పట్టుతప్పితే గెడ్డలోకే

మండలం కేంద్రం మందస, హరిపురం మధ్య చాకిరేవు, సునాముధి గెడ్డలపై ఉన్న వంతెనలకు రెండు వైపులా ఇనుప రాడ్లతో ఏర్పాటు చేసిన రెయిలింగ్ ఊడిపోయింది. దీంతో వాహనాలతో దాటే సమయంలో భయంగా ఉంటోందని పొరపాటున అదుపు తప్పితే గెడ్డలోకి వెళ్లిపోతామని తెలిపారు. సోంపేట నుంచి మందస మీదుగా మెళియాపుట్టి రహదారిపై హంసారలి, బాలాజీపురం సమీపాల్లో బ్రిడ్జిలు సైతం శతాబ్దాల క్రితం నిర్మించినవే. పాత జాతీయ రహదారి నుంచి దేవుపురం మీదుగా ఎంఎం రోడ్డు వరకు ఉన్న రహదారిలో ఉన్న గెడ్డపై కల్వర్టు పాడవడంతో తొలగించి వంతెన నిర్మించాలని చుట్టు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. చీపి, బుడంబొ రహదారిపై బొందుకారి వద్ద వారధి పరిస్థితి ఇంతేనని అక్కడి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

ప్రతిపాదనలు పంపించాం

నియోజకవర్గంలోని చాలా రహదారులపై రాజుల కాలంలో నిర్మించిన వంతెనలు ఉన్నాయి. వాటి కాలపరిమితి పూర్తయి ఏళ్లు గడుస్తున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టికి తీసుకెళ్లాం. ఆమె ఆదేశాలతో కొత్త వంతెనల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
విక్రమ్, ఆర్.అండ్.బి జేఈ, మందస

ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

కంచిలి, న్యూస్‌టుడే : కంచిలి మండలంలో వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి జయరాజు తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో తిరుమలరావు, ఏపీవో ధనుంజయరావు, వెలుగు ఏపీఎం ప్రసాదరావు, ఆర్‌డబ్ల్యూఎస్, గృహనిర్మాణ తదితర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉల్లాస్, బేస్‌లైన్ సర్వే, సురక్షిత తాగునీరు, కాలానుగుణ వ్యాధులు, చెత్త నుంచి సంపద తయారీ, గృహనిర్మాణానికి సంబంధించి రుణాలు అందజేత, ఇతర అంశాలపై చర్చించారు.

డోకులపాడులో గ్రామసభ

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: వజ్రపుకొత్తూరు మండలంలోని డోకులపాడు పంచాయతీలో స్థానిక సర్పంచి వడ్డి సరిత అధ్యక్షతన మంగళవారం జాతీయ ఉపాధి హామీ పనుల తనిఖీపై గ్రామసభ నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2023-24 మధ్య రూ. సుమారు 29 లక్షలతో చేపట్టిన 28 పనుల వివరాలు పరిశీలించారు.

పనులు ప్రారంభం



పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా మందస, వజ్రపుకొత్తూరు గ్రామీణం, వజ్రపుకొత్తూరులో అభివృద్ధి పనులు ప్రారంభించారు. వజ్రపుకొత్తూరు చినవంకలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
–న్యూస్‌టుడే, మందస, వజ్రపుకొత్తూరు గ్రామీణం, వజ్రపుకొత్తూరు

హైజంప్‌లో డొంకూరు విద్యార్థిని సత్తా



ఇచ్ఛాపురం గ్రామీణం, పలాస, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం మండల పరిధి డొంకూరుకు చెందిన యోగేశ్వరి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటినట్లు ప్రధానోపాధ్యాయిని సరోజిని తెలియజేశారు. శ్రీకాకుళంలో వేదికగా జరిగిన పోటీలో హైజంప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం యోగేశ్వరిని పాఠశాల సిబ్బంది అభినందించారు.
★ పలాస ప్రభుత్వ డిగ్రీకళాశాలలో తృతీయ సంవత్సరం బి.కాం చదువుతున్న ఉదయ్‌కిరణ్ ఇటీవల జరిగిన అగ్నివీర్‌గా ఎంపికయ్యాడు. మంగళవారం కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ డాక్టర్ జె.వెంకటలక్ష్మి సత్కరించారు.

విద్యార్థులకు ప్రోత్సాహకాలు

సోంపేట, న్యూస్‌టుడే: హంకాంగ్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చిచ్చుల కాళేశ్వరరావు గతేడాది పదో తరగతిలో రాణించిన పలువురు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతోపాటు, ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించిన ఇద్దరు విద్యార్థులకు నగదు సాయం అందించారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించిన విద్యార్థినికి శైలజకు రూ. 3వేలు నగదు ప్రోత్సాహం ఇచ్చారు.

కొర్లాంలో ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలపాలి

సోంపేట, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం-విశాఖపట్టణం, ఇతర దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులన్నీ కొర్లాంలో ఆగేలా చర్యలు తీసుకోవాలని జాగృతి స్వచ్ఛందసంస్థ వ్యవస్థాపకుడు రాంబుడ్డి గణపతి కోరారు. వినతిపత్రాన్ని సోమవారం ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ అప్పలనాయుడుకు అందజేశారు.

'పథకాల అమలులో విఫలం'

కంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల హామీలను అమలుచేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ నర్తు రామారావు విమర్శించారు. మండల పరిధి జక్కర గ్రామంలోని మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 'సూపర్ సిక్స్' అమలుకు ఎందుకు ఇంత సమయం పడుతుందని ప్రశ్నించారు. హామీలు అమలు చేసి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యుత్తు స్తంభాలు మార్చాలి

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం పురపాలక సంఘం 11వ వార్డులో రెండు కొత్త స్తంభాల ఏర్పాటుతో పాటు, ఇబ్బందికరంగా ఉన్న పాత స్తంభం స్థానంలో కొత్తది వేయాలని ఆ వార్డు కౌన్సిలర్ ఆశి లీలారాణి కోరారు. మంగళవారం పురపాలకసంఘ కమిషనర్ నల్లి రమేష్‌కు వినతి పత్రాన్ని అందించారు.

యువకుల శ్రమదానం

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: కవిటి మండలం డొంకపుట్టుగ రోడ్డులో ఇరువైపులు పనికిరాని మొక్కలు, ఇతర చెట్లు గుబురుగా పెరగడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ గ్రామ యువకులు స్పందించి పనికిరాని మొక్కలు తొలగించారు.

పాడి రైతులకు విశాఖ డెయిరీ అండ

కంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: పాడి రైతులు, వారి కుటుంబాలకు విశాఖ డెయిరీ అండగా ఉంటుందని ఆ సంస్థ డైరెక్టర్ ఆరంగి రమణ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్ద ఖొజ్జిరియా గ్రామంలో విశాఖ డెయిరీకి చెందిన పాలసేకరణ కేంద్రానికి పాలు సరఫరా చేసే బెందాళం కవిత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. మంగళవారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులను రమణ పరామర్శించారు. పాల ఉత్పత్తుల సంక్షేమ పథకంలో నామినీగా ఉన్న మృతురాలి భర్తకు ర.లక్ష నగదు అందించారు.



మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9441426248 8374620852

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

? నందిగాం మండలం లట్టిగాం- హరిదాసుపురం బీటీ రహదారి నుంచి కృష్ణరాయపురం మీదుగా కణితివూరు వరకు ఉన్న మట్టి రోడ్డు గుంతల మయంగా మారింది. అధికారులు చర్యలు తీసుకోవాలి.

- మెట్ట పద్మావతి, కృష్ణరాయపురం

● ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే బీటీ రహదారి నిర్మిస్తాం.

- సంతోష్‌కుమార్, ఏఈ, పంచాయతీరాజ్ శాఖ, నందిగాం – న్యూస్‌టుడే, నందిగాం

టెక్కలి

●టెక్కలి ●నరసన్నపేట ●పాతపట్నం

అంగన్‌వాడే కదా.. అడిగేదెవరు..!



మెళియాపుట్టి మండలం జాడుపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో బయట వ్యక్తులు నిద్రపోయిన ఘటన చర్చనీయాంశమైంది. పర్యవేక్షించాల్సిన సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని పీవో దృష్టికి న్యూస్‌టుడే తీసుకెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని విమలా రాణి పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, మెళియాపుట్టి





పోటీ పడ్డారు.. ప్రతిభ చూపారు

టెక్కలి మండలంలోని పోలవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. 'అంతర్జాలం వినియోగం వల్ల లాభనష్టాలు, విద్యార్థులపై సామాజిక మాధ్యమాల ప్రభావం' అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కె.జాహ్నవి (పదో తరగతి), బి.మాధురి (పదో తరగతి), ఎన్.కౌశిక్ ఆచారి (ఎనిమిదో తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలను ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు బసవల శ్రీనివాసరావు, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. – న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

పుస్తెలతాడు చోరీపై ఫిర్యాదు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీనివాస నగర్‌లో నివాసముంటున్న సాసుమాను లక్ష్మి పుస్తెలతాడు చోరీపై టెక్కలి పోలీసులకు మంగళవారం ఫిర్యాదుచేశారు. సోమవారం సాయంత్రం ఓ యువకుడు ఇంట్లోకి వచ్చి తాగేందుకు నీరు అడిగిన సమయంలో వెనక్కి తిరిగి ఉండగా, తన మెడలోని తాడును తెంచుకుని పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి తమకు ఫిర్యాదు చేసినప్పుడు ముఖ పరిచయం ఉన్న ఆ వ్యక్తిని ఇంట్లో కూర్చోబెట్టి బాత్‌రూంకు వెళ్లిన సమయంలో బయట ఉన్న బంగారు తాడుతో పరారయ్యాడని సదరు మహిళ చెప్పారని, ఈరోజు వేరే విధంగా ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

వంతెన.. గతి ఇంతేనా..!

న్యూస్‌టుడే, నందిగాం

నందిగాం మండలంలో సుమారు 25 కి.మీ మేర వంశధార ప్రధాన ఎడమ కాలువ ప్రవహిస్తూ సుమారు 12,500 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. దీనిపై 1989లో పలు రహదారుల్లో 6 వంతెనలు నిర్మించారు. సుభద్రాపురం, పెద్దినాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న రెండు వారధులను విస్తరణ పనుల్లో కొత్తగా నిర్మించారు. నందిగాం- పూండి, గొల్లవూరు- రాంపురం ఆర్‌అండ్‌బీ మార్గాల్లో, కొత్తఅగ్రహారం- జడ్యాడ, హరిదాసుపురం- పాత్రునివలస పీఐయూ రహదారులపై వంతెనల పరిస్థితి అధ్వానంగా ఉంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై రాకపోకలకు భయ పడుతున్నారు. ఆయా గ్రామాలకు నాలుగు చక్రాల వాహనాలు వెళ్లాలంటే మండల కేంద్రం నుంచి సుమారు 18 కి.మీ. మేర చుట్టూ తిరిగి టెక్కలి మీదుగా వెళ్తున్నారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారులు, పాలకుల్లో ఏ మాత్రం చలనం లేకపోవడం గమనార్హం.



కణితివూరు సమీపంలో వంశధార ప్రధాన ఎడమ కాలువపై శిథిలావస్థకు చేరిన వారధి


టెక్కలి డివిజన్‌లో పరిస్థితి

సంతబొమ్మాళి మండలం జగన్నాథపురం, నందిగాం మండలం గొల్లవూరు వంతెనలు కూలిన నేపథ్యంలో జగన్నాథపురం వద్ద నూతనంగా వంతెన నిర్మిస్తున్నారు. గొల్లవూరు వద్ద తాత్కాలిక ఏర్పాట్లు చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. కోటబొమ్మాళి మండలంలో వంశధార ప్రధాన ఎడమ కాలువపై జియ్యన్నపేట, కన్నేవలస, జర్జంగి, పాకివలస సమీపంలో ఉన్న ఈ 5 వంతెనలు అధ్వానంగా మారాయి. టెక్కలి మండలంలో మేఘవరం, బొరిగిపేట సమీపంలో ఉన్న 2 వంతెనలు పరిస్థితి ఇలాగే ఉంది.



గొల్లవూరు సమీపంలో తాత్కాలిక మార్గంలో రాకపోకలు

రవాణా ఛార్జీలు అధికం



ఖరీఫ్‌లో పండించిన వరి పంటను రైస్ మిల్లులకు తరలించాలంటే టెక్కలి మీదుగా తిరిగి వెళ్లాల్సి రావడంతో రవాణా ఛార్జీలు అధికమవుతున్నాయి. దీంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ఈ ఏడాది సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. – డోల అప్పన్న, రైతు, గొల్లవూరు

ఏళ్లుగా ఇబ్బందులు



గొల్లవూరు సమీపంలోని వంతెన కూలి సుమారు 9 నెలలు కావాల్సి వస్తోంది. తాత్కాలిక మార్గం వేసి అధికారులు సరిపెట్టుకున్నారు. దీంతో మా ప్రాంతానికి చెందిన రైతులు ట్రాక్టర్లపై ధాన్యం రైస్ మిల్లులకు తరలించేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. – వినకాన జోగారావు, సర్పంచి, రాంపురం

త్వరలో నిర్మిస్తాం

కణితివూరు సమీపంలో ఉన్న వంతెన నిర్మించేందుకు రూ.3.8 కోట్లు మంజూరయ్యాయి. గొల్లవూరులో తాత్కాలిక ఏర్పాట్లు చేశాం. సమస్యకు శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే నిర్మాణాలు చేపడతాం. – సతీష్, ఏఈ, ఆర్‌అండ్‌బీ, టెక్కలి

సమస్యల పరిష్కారానికి కృషి

హిరమండలం, న్యూస్‌టుడే: మండలంలో సమస్యలు పరిష్కారానికి ఎమ్మెల్యే గోవిందరావు కృషి చేస్తున్నారని జడ్పీటీసీ బుచ్చిబాబు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

పథకాలపై అవగాహన

పాతపట్నం, న్యూస్‌టుడే: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ట్రైబ్స్ సంస్థ వారధిలా పని చేస్తోందని ఆ సంస్థ సమన్వయకర్త జె.వి.రమణ అన్నారు. మంగళవారం పాతపట్నం మండలం రంకిణి గిరిజన గ్రామంలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

అన్ని రంగాల్లో ప్రజలను చైతన్యం చేయాలి

ఎల్ఎన్‌పేట, హిరమండలం, న్యూస్‌టుడే: అన్ని రంగాలకు చెందిన అంశాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత అంగన్‌వాడీ సిబ్బందికి ఉందని ఐసీడీఎస్ పీవో విమలకుమారి పేర్కొన్నారు. హిరమండలం సుభలయ కాలనీలో హిరమండలం, ఎల్ఎన్‌పేట మండలాలకు చెందిన అంగన్‌వాడీ పర్యవేక్షకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఆకట్టుకున్న ఓపెన్ హౌస్

సారవకోట, న్యూస్‌టుడే: సారవకోట పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఎస్సై లక్ష్మీనారాయణ పోలీసుల విధులు, బాధ్యతలు, దస్త్రాల నిర్వహణపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అంతా మా ఇష్టం.. ఆపేదెవరు..?



కొత్తపేటలో కేజీబీవీ, ఇందిరమ్మ కాలనీ ఉన్న ప్రాంతంలో కొండ నుంచి కంకర తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పర్యావరణ సమతుల్యతకు విఘాతం కలిగేలా పట్టపగలే దందా కొనసాగుతున్నా నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తపేట కొండ నుంచి కంకర తరలిస్తున్న ట్రాక్టరును చిత్రంలో చూడవచ్చు. ఇప్పటికైనా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యవహారాన్ని తహసీల్దారు అప్పలరాజు వద్ద ప్రస్తావించగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్రమ రవాణా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. – న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

కర్రే ఆధారం.. ఆపై దైవాధీనం

కొత్తూరు మండలంలోని నేతాజీనగర్‌కాలనీలో అవసరమైన చోట విద్యుత్తు స్తంభాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పలుచోట్ల కర్రల ఆధారంగా తీగలను నిలబెట్టారు. దీంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే తుపానుల కాలం. ఈదురు గాలులు వీస్తే పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్తు శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మణరావు వద్ద ప్రస్తావించగా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, కొత్తూరు




శిథిలమవుతున్నా శీతకన్నే..!



నరసన్నపేట మండలం కొత్తపోలవలస అంగన్‌వాడీ కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. బీటలు వారిన గోడలు, కుంగిన అరుగులతో చిన్నారులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విష కీటకాలు కేంద్రంలో ప్రవేశించే అవకాశముందని, మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఉర్లాంలోని కేంద్రం పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఐసీడీఎస్ పీవో నాగమణి దృష్టికి తీసుకెళ్లగా ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు. – న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం

ఐదేళ్లుగా నత్తతో పోటీ..!

పోలాకి మండల పరిధిలోని బెలమర గ్రామంలో అంగన్‌వాడీ భవనం పనులు 2019లో ప్రారంభించారు. నిర్మాణానికి రూ.6 లక్షలు మంజూరయ్యాయి. పనులు చివరి దశలో ఉండగా ఇంతలో సాధారణ ఎన్నికలు రావడంతో నిలిచిపోయాయి. అనంతరం వైకాపా అధికారంలోకి రావడంతో దీని గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. కూటమి ప్రభుత్వమైనా భవనాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో రవికుమార్ మాట్లాడుతూ.. విషయాన్ని కార్యదర్శికి తెలియజేసి నిధుల లభ్యతను అనుసరించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, పోలాకి



పారిశుద్ధ్య పనుల నిర్వహణ

స్పందనకు వందనం

హిరమండలం, న్యూస్‌టుడే: పెద్దకోరాడ ప్రాథమిక పాఠశాల ముందు వర్షం నీరు, మురుగు నిలిచిపోవడంతో స్థానికులు, విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. సమస్యపై ఈనెల 20న ఈనాడులో 'మైదానం కాదండి.. మురుగే' శీర్షికతో ప్రచురితమైన వార్తకు ఎంపీవో కె.రాంబాబు, సీఈవోని దనుంజయరావు స్పందించారు. స్థానిక ఎతో మాట్లాడి పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. దోమల నియంత్రణ మందు పిచికారీ చేయించారు.

సిమెంట్ రహదారి నిర్మాణం

కొత్తూరు, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని పాత ఎస్సీ పాలెం వీధి రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు రాకపోకలకు ఇక్కట్లు పడేవారు. వర్షం కురిస్తే అవస్థలు రెట్టింపు అవుతున్నాయని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను 'న్యూస్‌టుడే' ఈవోపీఆర్డీ బీవీఆర్ ప్రసాదరావు, సర్పంచి పడాల కృష్ణవేణి దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించారు. సిమెంట్ రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఇటీవల పనులు పూర్తి చేయించారు.

సభ్యత్వ నమోదుపై శ్రద్ధ అవసరం



మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

పోలాకి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఈదులవలస కూడలి వద్ద మంగళవారం ఓ కల్యాణ మండపంలో తెదేపా శ్రేణుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభ్యత్వ నమోదుపై శ్రద్ధ అవసరమని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా త్వరగతిన పూర్తి చేయాలన్నారు. నమోదులో రాష్ట్రంలోనే మన నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి బీమాను రూ.2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన, పార్టీ మండల అధ్యక్షుడు ఎం.అప్పలనాయుడు, ప్రత్యేక ఆహ్వానితుడు రాబిన్ శర్మ పాల్గొన్నారు.

పోలీసు బందోబస్తు మధ్య గ్రామసభ



సారవకోట మండలంలోని అన్నుపురం గ్రామంలో ఉపాధి పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ గ్రామసభ మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య జరిగింది. హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఉంటున్న పలువురు పనిలోకి వచ్చినట్లు క్షేత్ర సహాయకుడు హాజరు వేసినట్లు గుర్తించామని డీఆర్పీ రామకృష్ణ వెల్లడించారు. కొలతల్లో తేడాలు ఉన్నాయని, సంతకాలు లేకుండా బిల్లు చెల్లింపులు జరిగాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్పీ పున్నపునాయుడు, ప్రత్యేకాధికారులు వెంకటరమణ, భూలక్ష్మి పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, సారవకోట

ప్రజలను అప్రమత్తం చేయాలి

జలుమూరు, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని నదీ తీర గ్రామాల ప్రజలతో పాటు రైతులను సిబ్బంది అప్రమత్తం చేయాలని ఎంపీడీవో కె.అప్పలనాయుడు అన్నారు. మండల పరిషత్తు కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జె.నాగలక్ష్మి, ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

వసతిగృహం సందర్శన

జలుమూరు, న్యూస్‌టుడే: వసతి గృహల్లో సౌకర్యాలు మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని వసతిగృహం మండల ప్రత్యేకాధికారి జె.నాగలక్ష్మి సూచించారు. జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని బాలుర సాంఘిక సంక్షేమ వసతి గృహంలో మంగళవారం ఆమె తనిఖీలు నిర్వహించారు. సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీముఖలింగం తాగునీటి ప్రాజెక్టును పరిశీలించారు. ఎంపీడీవో కె.అప్పలనాయుడు, ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు



వట వృక్షం వద్ద మొక్కులు చెల్లిస్తున్న మహిళలు

నరసన్నపేట గ్రామీణం, న్యూస్‌టుడే: లుకులాంలో మంగళవారం రాత్రి గ్రామదేవత దివ్వెల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారి వటవృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించారు. ఈ వేడుకలు బుధవారంతో ముగుస్తాయని గ్రామస్థులు తెలిపారు.

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలి



జమ్ములో కాలనీ ఇళ్లను పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజు

నరసన్నపేట, న్యూస్‌టుడే: ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలని జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజు అన్నారు. జమ్ము లేఅవుట్‌లోని ఇళ్ల నిర్మాణాలపై మంగళవారం లబ్ధిదారులతో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలు మందకొడిగా సాగడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలు పూర్తి చేయకుంటే రద్దు అవుతాయని సూచించారు. ఆయనతో పాటు ఎంపీడీవో మధుసూధనరావు, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు.

నిధులు విడుదల చేయండి



కళాశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్న విద్యార్థులు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట బైఠాయించి మంగళవారం నిరసన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బకాయిపడ్డ విద్యా, వసతి దీవెన నిధులు తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. 2022లో పెంచిన కోర్సు ఫీజులు తలకు మించిన భారంగా మారాయని, ప్రస్తుతం వాటిని చెల్లిస్తే తప్ప పరీక్ష ఫీజు కట్టించుకోవడం కుదరదని చెప్పడం దారుణమన్నారు. దీనిపై ప్రిన్సిపల్ గోవిందమ్మ మాట్లాడుతూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

సంక్షిప్త సమాచారం

నిధులు మంజూరు చేయండి



టెక్కలి, న్యూస్‌టుడే: టెక్కలిలో న్యాయస్థానాల సముదాయం, న్యాయాధికారి బంగ్లా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని టెక్కలి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డి.వివేకానంద, దివాకర్ కోరారు. విజయవాడలో రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దనరెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.

యూటీఎఫ్ అభ్యర్థిని గెలిపించుకుందాం

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ బలపర్చిన అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాలని సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి అన్నారు. టెక్కలిలో మంగళవారం టెక్కలి, నందిగాం మండల శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై చర్చించారు. పడాల గణపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా సహాధ్యక్షుడు కురమాన దాలయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఆటో ఢీకొని ఒకరికి గాయాలు

నందిగాం, న్యూస్‌టుడే: కవిటిఅగ్రహారం గ్రామానికి చెందిన బొమ్మాళి తిరుపతావును ఆటో ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరుపతిరావు ద్విచక్ర వాహనంపై సోమవారం రాత్రి గ్రామం నుంచి పూండి వెళ్తుండగా పూండి నుంచి బెండి గేటు వైపు వస్తున్న ఆటో కవిటిఅగ్రహారం వద్ద ఢీ కొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

విరాళాలపై విచారణ ప్రారంభం

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: కొత్తమ్మతల్లి దేవస్థానంలో నిత్యాన్నదానానికి సమర్పించిన విరాళాలపై విచారణ మంగళవారం ప్రారంభమైంది. 2016 సెప్టెంబరులో 22వ తేదీన ప్రారంభమైన అన్నదాన కార్యక్రమానికి ఎంత మొత్తంలో విరాళాలు అందాయో దేవాదాయ ధర్మదాయ శాఖ సోంపేట ఇన్‌స్పెక్టర్ కె.వెంకటరమణ సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా దస్త్రాలు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్తమ్మతల్లి దేవస్థానంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 2016 ఆగస్టు 27వ తేదీన రూ.లక్ష వితరణగా అందచేశారని 2016 సెప్టెంబరు 22న బ్యాంకు ఖాతా ప్రారంభించినట్లు ఈవో వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు.

బాధితుడికి ఆర్థికసాయం

ఎత్తురాళ్లపాడు(కోటబొమ్మాళి), న్యూస్‌టుడే: సంతబొమ్మాళి మండలం బోరుభద్రకు చెందిన ఇప్పిలి త్రినాథరావు ఇటీవల ద్విచక్రవాహన ప్రమాదంతో గాయపడ్డారు. కోటబొమ్మాళి మేజర్ పంచాయతీ సీతన్నపేటలో తాతయ్య ఇంట్లో ఉంటున్న బాధితుడికి టెక్కలి మండలానికి చెందిన యాదవ సంఘం నేతలు చేయూత అందించారు. నాయకులు గురునాథ్ యాదవ్, ఇతర సభ్యులు రూ.30 వేలు సేకరించి మంగళవారం అందచేశారు.

కళాశాల విద్యార్థుల ర్యాలీ

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: సంతబొమ్మాళి మండలం నౌపడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా వీధుల్లో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులకు సామాజిక బాధ్యత అవసరమని, మొక్కలు పెంపకం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా నౌపడ ఎస్సై కె.నారాయణస్వామి వారికి సూచించారు.

జాతీయ పోటీలకు ఎంపిక



పాతపట్నం, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ఇద్దరు క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో పి.రుధికుమార్, సీహెచ్.మౌళి ప్రతిభ చూపి ఈ ఘనత సాధించారు.

తరాలుగా తీరని సమస్యలు..!

నేడు హిరమండలంలో ఎమ్మెల్యే ప్రజాదర్బారు



గొట్టా బ్యారేజి దిగువన దెబ్బతిన్న రాక్టో నిర్మాణం

న్యూస్‌టుడే, హిరమండలం

పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ప్రతి బుధవారం నియోజకవర్గంలోని ఏదో ఒక మండలంలో ప్రజాదర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేడు హిరమండలం మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. గ్రామాలతో పాటు ప్రజల వ్యక్తిగత సమస్యలను పరిష్కరించేందుకు ఈ వేదిక ఏర్పాటు చేశారు. హిరమండలంలో దశాబ్దాలు గడిచినా కొన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మండలంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ వేదిక అభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే స్పందించి ఇబ్బందులు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలో సమస్యలపై 'న్యూస్‌టుడే' కథనం.

దశబ్దాలుగా పరిష్కారానికి నోచుకోక..

● మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. హిరమండలం మేజరు పంచాయతీలోనే సింహభాగం జనాభా ఉన్నారు. ఇక్కడ తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు సమస్యలతో ప్రజలు నిత్యం సతమతమవుతున్నారు. తాగునీటి పైపులైన్లు పలుచోట్ల మురుగు నీటిలో ఉన్నాయి. ● హిరమండలంలోని ఒకే ఒక్క మంచినీటి చెరువు మోనింగివాని చెరువు. ఇది మురికికూపంగా మారింది. దీని అభివృద్ధికి ఏడాదిన్నర క్రితం రూ.30 లక్షలు నిధులు కేటాయించినా రాజకీయ కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. పంచాయతీ కార్యాలయం లేదు. ఉప ఆరోగ్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. ● జిల్లేడుపేట గ్రామస్థుల రాకపోకలకు వీలుగా మహేంద్ర తనయ నదిపై వంతెన నిర్మాణం కలగా మారింది. రూ.9 కోట్లు నిధులు మంజూరైన పనులు ప్రారంభం కాలేదు. ● హిరమండలం నుంచి టెక్కలి డివిజన్ కేంద్రానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. వంశధార నిర్వాసితులకు గత ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు పరిహారం 20 శాతం మందికి ఇంత వరకు జమ కాలేదు. ● నిర్వాసితుల మిగులు భూములు రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయక కొంత మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ● గొట్టాబ్యారేజి నుంచి సుభలయ మీదగా బ్యారేజి సెంటరుకు ఉన్న కిలోమీటరు రహదారి సింగిల్ లైన్ కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ● గొట్టాబ్యారేజి వద్ద దిగువ రాక్టో నిర్మాణం దెబ్బతింది. దీంతో బ్యారేజి ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ● పెద్దకోరాడ నుంచి నౌగుడ వరకు రహదారి పక్కన విద్యుత్తు స్తంభాలు వేయక పోవడంతో రాత్రివేళల్లో అంధకారం నెలకొంటుంది. ● వైకాపా ప్రభుత్వం పాతహిరమండలం సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో సీసీ రహదారులు, కాలువలు లేకపోవడంతో 195 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు.



హిరమండలం మేజరు పంచాయతీలో కుళాయి నుంచి అరకొరగా నీరు సరఫరా

గ్రామాల్లోనే భూ సమస్యల పరిష్కారం



మాట్లాడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, న్యూస్‌టుడే: భూ సమస్యలు గ్రామాల్లోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. మంగళవారం పాతపట్నం మండలం ఎ.ఎస్.కవిటి గ్రామంలో నిర్వహించిన గ్రామ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తహసీల్దారు కిరణ్‌కుమార్, బాబ్జి, మార్కండేయులు సతీష్, ప్రసాద్ పాల్గొన్నారు.

మహనీయుడు కుమరం భీం

పాతపట్నం, న్యూస్‌టుడే: ఆదివాసీల బాగు కోసం పాటుపడిన మహనీయుడు కుమరం భీం అని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు. మంగళవారం ఆయన జయంతి సందర్భంగా పాతపట్నంలో నివాళులర్పించారు.

ఇంకుడు గుంతల లక్ష్యం చేరుకోవాలి

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపొందించాలని మండల ప్రత్యేకాధికారి ఎల్.వి.మధుబాబు సూచించారు. స్థానిక ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమావేశమై ఆయన పలు సూచనలు చేశారు.

గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు



శ్రీకాకుళం సాంస్కృతికం న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల్లో వినాయక ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలకొండ రోడ్డులోని విజయగణపతి దేవాలయంలో క్షీరాభిషేకం, స్వర్ణ పుష్పాలంకరణ చేశారు. మొండేటి వీధి లక్ష్మీగణపతి ఆలయం, మంగువారి తోట, గైనేటి వీధిలోని సంపత్ వినాయక దేవాలయం, పీఎన్ కాలనీలో వరసిద్ధి వినాయక దేవాలయం, తోట వీధి, చిన్నబజారు రహదారిలో గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాలకొండ రోడ్డు దేవాలయంలో విజయగణపతికి అలంకరణ

శ్రీకాకుళం

•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9502198883 8008552704

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించ వచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

తెరపై ఈనాడు

★ కీర్తన: వీక్షణం ★ కీర్తి: సత్యం సుందరం ★ కిన్నెర సినీమాక్స్: ఇద్దరు ★ ఎస్‌వీసీ (రామలక్ష్మణ): వేట్టయన్ ★ సూర్యమహల్: విశ్వం ★ సరస్వతి: దేవర ★ చంద్రమహల్: జనక అయితే గనక ★ మారుతి: లవ్ రెడ్డి

– న్యూస్‌టుడే, అరసవల్లి





వికసించిన సృజన

శ్రీకాకుళం నగరం అఫీషియల్ కాలనీలోని గీతాంజలి పాఠశాలలో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'అంతర్జాలం వినియోగంతో లాభ నష్టాలు, విద్యార్థులపై సామాజిక మాధ్యమాల ప్రభావం' అనే అంశంపై వ్యాసరచన పోటీలు జరిగాయి. కె.సాయిస్నిగ్ధ (పదో తరగతి), బి.హాసిత (పదో తరగతి), డి.బేబీదీక్షిత (ఎనిమిదో తరగతి) వరుస స్థానాల్లో నిలిచారు. విజేతలకు పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.రాజు, ఇన్‌ఛార్జి ఎస్.నాగలక్ష్మీశ్వరి తదితరులు బహుమతులు అందజేశారు. –న్యూస్‌టుడే, కలెక్టరేట్ (శ్రీకాకుళం)





విజేతలుగా నిలిచారు

ఆమదాలవలస పురపాలక పరిధి లక్ష్మీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 'అంతర్జాలం వినియోగం వల్ల లాభనష్టాలు, విద్యార్థులపై సామాజిక మాధ్యమాల ప్రభావం' అనే అంశంపై వ్యాసరచన పోటీలు జరిగాయి. పి.తరుణ్ (9వ తరగతి), డి.చాందిని (10వ తరగతి), ఎం.రేష్మ (8వ తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.రామకృష్ణ, ఉపాధ్యాయులు జి.సుదర్శనరావు, సీహెచ్. వెంకటరమణ, ఎం.శ్యామలరావు, పి.ఇంద్రాక్షిణి, బి.జనార్దనరావు, ఎన్.సూర్యనారాయణ ప్రశంసాపత్రాలు అందజేశారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

చెరువు గట్టుపై ఆక్రమణలు

సాగునీరు అందక రైతుల ఆందోళన

– న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

చెరువు ఆక్రమణకు గురికావడంతో పంటపొలాలకు సాగునీరు అందడంలేదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఆమదాలవలస మండలం చిన్న జొన్నవలసలో మొదుగుల చెరువు గర్భంలో కొందరు ఇళ్ల నిర్మించుకోవడంతో తాగు, సాగు నీటి కొరత ఏర్పడుతుందని గ్రామస్థులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు పట్టించుకోవట్లేదు..

చిన్న జొన్నవలస మోదుగు చెరువు గట్టుపై గతంలో కొందరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం చెరువు గర్భంలో కూడా ఆక్రమణలకు పాల్పడుతున్నారని అదే గ్రామానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు పలుమార్లు వచ్చి పరిశీలించి వెళ్తున్నారే తప్ప ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చెరువు గర్భం పూర్తిగా నామరూపాలు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



చిన్నజొన్నవలస గ్రామం వద్ద మోదుగుల చెరువు

రహదారినీ వదల్లేదు..

గతంలో ఈ మోదుగులు చెరువు ద్వారా సుమారు 70 ఎకరాలకు పైగా సాగునీరు అందేది. ప్రస్తుతం చెరువు గర్భంతో పాటు ఆర్అండ్‌బీ రహదారిని ఆక్రమించడంతో పంట పొలాలకు సాగునీరు అందట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు వచ్చి పరిశీలించి చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

పరిశీలించి చర్యలు..

తక్షణమే జొన్నవలస చెరువును పరిశీలిస్తాను. చెరువు ఆక్రమణకు గురైతే శాఖాపరమైన చర్యలు చేపడతాం. –రాంబాబు, తహసీల్దార్, ఆమదాలవలస మండలం



చెరువు గట్టుపై నిర్మించిన ఇళ్లు



వంటగదిని పరిశీలిస్తున్న జడ్జి బి.జ్యోత్స్న

చట్టాలపై అవగాహన అవసరం

జి.సిగడాం, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతోపాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పొందూరు జూనియర్ సివిల్ జడ్జి బి.జ్యోత్స్న అన్నారు. జి.సిగడాం మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించారు. జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు భోజనం చేసే సమయంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా, పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం కలిగివుండేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి లేని బోధన చేయాలని చెప్పారు. అనంతరం పాఠశాలలో మరుగుదొడ్లు, వంటగదులను పరిశీలించారు. న్యాయవాదులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

వణికిస్తున్న శునకాలు



పొందూరు పట్టణంలో ఏ వీధిలో చూసినా శునకాలు గుంపులుగా సంచరిస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారు. గతంలో కుక్కలు పలువుర్ని గాయపరిచిన ఘటనలు ఉన్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారుల పక్కన చెత్త నిల్వలతో కుక్కల బెడద మరింత అధికంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో మన్మధరావు వద్ద ప్రస్తావించగా రహదారుల పక్కన చెత్త నిల్వలు వేయకుండా స్థానికులు సహకరించాలని కోరుతున్నాం. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.

– న్యూస్‌టుడే, పొందూరు

గేటు లేక విద్యార్థుల పాట్లు

ఆమదాలవలస మండలం వంజంగి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు గేటు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పాఠశాలకు నాడు-నేడు పనులతో కొత్త భవనాలు నిర్మించే సమయంలో ట్రాక్టర్లతో ఇసుక, ఇతర సామగ్రి తెచ్చేందుకు గుత్తేదారులు గేటుతో పాటు కొంత మేరకు గోడను తొలగించారు. అయితే భవనాలు పూర్తి చేయలేదు సరికదా గేటు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో సమీపంలో ఉన్న వారు పాఠశాల మైదానంలో బహిర్భుమికి వెళ్లడంతో ఆడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పాఠశాలకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి గేటు ఏర్పాటు చేస్తామని ఎంఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు.

– న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం



పొంచి ఉన్న ప్రమాదం



బూర్జ మండలం లక్కుపురం గ్రామం వద్ద పాలకొండ-ఆమదాలవలస ప్రధాన రహదారిలో ఉన్న కల్వర్టు కూలుతోంది. కల్వర్టు వద్ద రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడటంతో ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది. దీంతో వాహన చోదకులు రాకపోకలకు భయపడుతున్నారు. రోడ్డు నిండా గోతులు ఏర్పడ్డాయని, గత అయిదేళ్లుగా అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదని, ఇప్పటికైనా స్పందించాలని వారు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, బూర్జ

రహదారి ఇలా..రాకపోకలెలా?

సరుబుజ్జిలి మండలం చిగురువలస పంచాయతీకి చెందిన బక్రిపేట గ్రామానికి వెళ్లే రహదారిలో కొందరు పాడైన ఇంటి ఇటుకలను ట్రాక్టరుతో తీసుకువచ్చి పడేస్తున్నారని ఆ గ్రామానికి చెందిన కొందరు ఆరోపిస్తున్నారు. కొండపైన జీవిస్తున్న గిరిజనులకు ఇదే ప్రధాన రహదారి మార్గమని, ఇలా రోడ్డు మధ్యలో ఇటుకలను వదిలేయడంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామని మండిపడుతున్నారు. ఈవిషయాన్ని ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి పుష్పలత వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

– న్యూస్‌టుడే, సరుబుజ్జిలి



బడి బస్సుకు తప్పిన ముప్పు



ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస మండలం చెవ్వాకులపేట ఇసుక ర్యాంపు నుంచి ఇసుక తెస్తున్న ట్రాక్టర్లు అతి వేగంగా వస్తుండటంతో మలుపు వద్ద బోల్తా పడుతున్నాయని రామచంద్రాపురం, చిట్టివలస, గాజులకొల్లివలస గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని రామచంద్రాపురం వద్ద మంగళవారం అతి వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో విద్యార్థులు భయాందోళన చెందారు. రహదారిపై గోతులు ఉండటంతో చిన్నపాటి ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను బస్సులో నుంచి దింపేసి నెమ్మదిగా రెండు వాహనాలు తీయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

ఉన్నత భారత్ అభియాన్‌లో భాగస్వాములు కావాలి



మాట్లాడుతున్న వీసీ కె.ఆర్.రజని

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: సాంకేతికతను వినియోగించుకొని నూతన గ్రామీణ ఆవిష్కరణ కోసం ప్రారంభమైన ఉన్నత భారత్ అభియాన్ (యూబీఏ)లో విద్యాసంస్థల భాగస్వామ్యం పెరగాలని డా. బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.ఆర్.రజని అన్నారు. వర్సిటీలో మంగళవారం యూబీఏ కార్యక్రమం అమలుపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర విద్యామంత్రిత్వశాఖ ప్రారంభించిన ఈ కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాలు సుస్థిర ప్రగతి దిశగా పయనిస్తాయన్నారు. వర్సిటీ ఓఎస్‌డీ యు.కావ్యజ్యోత్స్న, ప్రధానాచార్యులు ఎస్.ఉదయ్‌భాస్కర్, సి.హెచ్.రాజశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రగతి పెంచేలా బోధన



అధ్యాపకులతో మాట్లాడుతున్న జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి శివ్వాల తవిటినాయుడు

జి.సిగడాం, న్యూస్‌టుడే: విద్యార్థుల ప్రగతి పెంచేలా అధ్యాపకుల బోధన ఉండాలని జిల్లా వృత్తివిద్యాశాఖ అధికారి శివ్వాల తవిటినాయుడు అన్నారు. జి.సిగడాం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన మంగళవారం సందర్శించి అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఇంటర్ విద్యార్థుల ఫలితాలు శతశాతం వచ్చేలా అధ్యాపకులు కృషిచేయాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం కళాశాలలో ల్యాబ్‌ను, తరగతి గదులను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపల్ అపర్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యుత్తు ఛార్జీల సర్దుబాటు ప్రతిపాదనపై నిరసన



ఎచ్చెర్లలోని ఐఎంఎల్ డిపో ఆవరణలో నినాదాలు చేస్తున్న సీపీఎం నాయకులు, కార్మికులు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: విద్యుత్తు ఛార్జీల సర్దుబాటు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ పంపు సెట్లుకు స్మార్ట్ మీటర్లు తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు పి.తేజేశ్వరరావులు డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలో మంగళవారం సీపీఎం మహా సభలో వారు మాట్లాడారు. సీపీఎం నేతలు ఎన్.వి.రమణ, ఎం.గౌరీశంకర్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

ఇంటాక్ డైరెక్టర్‌తో భేటీ



ఇంటాక్ డైరెక్టర్ అరవింద్‌కు జ్ఞాపిక అందజేస్తున్న జిల్లా శాఖ ప్రతినిధులు

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: జిల్లాకు చెందిన ఇంటాక్ ప్రతినిధులు దిల్లీలో నిర్వహించిన ఇంటాక్ ఛాప్టర్ డివిజన్ కార్యక్రమంలో డైరెక్టర్ జీపీ అరవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దూసి రైల్వేస్టేషన్‌లో గాంధీ విగ్రహం ఏర్పాటు, రైల్వే అధికారులు పరిశీలించిన అంశాలను జిల్లా ప్రతినిధులు పొన్నాడ రవికుమార్, జలుమూరు వెంకటేశ్వరరావు వివరించారు. ఇంటాక్ కార్యక్రమాలపై దృష్టి సారించాలని డైరెక్టర్ వారికి సూచించారు.

నిస్వార్థంగా పనిచేస్తే గుర్తింపు: ఎంపీ



ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, తెదేపా నేతలు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: తెదేపా సభ్యత్వం తీసుకొని పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తే సరైన గుర్తింపు లభిస్తుందని అందుకు తానే నిదర్శనమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయం ఆవరణ కల్యాణ మండపంలో మంగళవారం పార్టీ సభ్యత్వ నమోదు అంశంపై నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని సభ్యత్వ నమోదులో ఎచ్చెర్ల నియోజకవర్గం జిల్లాలోనే ఆదర్శంగా నిలిచేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు. మండలాల పార్టీ అధ్యక్షులు బెండు మల్లేసు, ముప్పిడి సురేష్, కుమరాపు రవి, తెదేపా నేతలు మెండ రాజారావు, పంచిరెడ్డి సత్యన్నారాయణ, గురు జగపతిబాబు, గాలి వెంకటరెడ్డి, చౌదరి అవినాష్, పప్పల రమణ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక



జంప దివ్యశ్రీ

బూర్జ, న్యూస్‌టుడే: బూర్జ ప్రభుత్వ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని జంప దివ్యశ్రీ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎస్.తవిటినాయుడు మంగళవారం తెలిపారు. గత నెల 27వ తేదీన జిల్లా స్థాయిలో శ్రీకాకుళంలో జరిగిన అథెలిటిక్స్ రిలే పోటీల్లో 4-100 పోటీల్లో విజయం సాధించడంతో ఈ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.

మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

బలగ(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐటీఐ)లో ప్రవేశం పొందడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏడీ రామ్మోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. కుట్టు విభాగంలో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 26లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. www.iti.ap.gov.in లో వివరాలు నమోదు చేసుకున్న వారు ఈ నెల 28న తమ కార్యాలయానికి ఒరిజనల్ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తెలిపారు.

వైద్య సిబ్బంది పర్యటన

పొందూరు, న్యూస్‌టుడే: పొందూరు పట్టణంలో తాడివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యసిబ్బంది మంగళవారం వీధివీధికి తిరిగి వివరాలు సేకరించారు. పట్టణంలో పలువురు డయేరియా రోగులు ఆసుపత్రులకు వెళ్తున్న తరుణంలో తాడివలస ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు రమేష్ నాయుడు, నవీన్‌ల ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది వీధుల్లో తిరిగి రోగుల వివరాలు సేకరించారు.

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి

బూర్జ, న్యూస్‌టుడే: బూర్జ మండలం చీడివలస ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని జనసేనా జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్ల జయరాం అన్నారు. మంగళవారం చీడివలస ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో డొక్కాసీతమ్మ మధ్యాహ్నభోజన పథకం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కూటమి నాయకులు రమేష్, గౌతమ్, లక్ష్మనాయుడు, ఉపాధ్యాయులు ఉన్నారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు

జి.సిగడాం, బూర్జ, గార, సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తుందని వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ఎం.శ్రీకాంత్ అన్నారు. జి.సిగడాం మండలం ఆనందపురంలో సర్పంచి చిత్తిరి మంజు సమక్షంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ❖ బూర్జ మండలం వైకుంఠపురం, కొరగాం గ్రామాల్లో అధికారులు నిర్వహించిన గ్రామసభల్లో తహసీల్దార్ వై.పద్మావతి పాల్గొన్నారు. ❖ గార మండలం అంబళ్లవలసలో తహసీల్దారు ఎస్.రమణారావు ఆధ్వర్యంలో భూసమస్యలపై గ్రామసభ నిర్వహించారు. వివిధ రకాల భూ సమస్యలపై 39 అర్జీలు వచ్చాయని తెలిపారు.

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికే మార్పులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: నూతన విద్యా విధానం అమలులో భాగంగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సిలబస్‌లో మార్పులు, చేర్పులు చేయడానికి బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం దోహదపడుతుందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె.సూర్యచంద్రరావు అన్నారు. కళాశాలలో మంగళవారం బోర్డు సమావేశం నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ పి.శంకరనారాయణ, పారిశ్రామికవేత్త గీతాశ్రీకాంత్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

అవీ.. ఇవీ.. అన్నీ

చీడపీడలపై అప్రమత్తత అవసరం

ఆమదాలవలస గ్రామీణం, సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: పంటలకు ఆశిస్తున్న చీడపీడలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో మెట్ట మోహనరావు అన్నారు. ఆమదాలవలస మండలం తోటాడలో మంగళవారం పొలంపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. తెగుళ్ల నివారణకు ఎలాంటి మందులు ఎంత మోతాదులో పిచికారీ చేయాలో రైతులకు వివరిస్తామన్నారు. ❖ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో సుడిదోమ పంటలపై ప్రభావం చూపుతోంది. ప్రతి రోజు పొలం వైపు వెళ్లి సుడిదోమ ప్రభావాన్ని రైతులు గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సరుబుజ్జిలి వ్యవసాయాధికారి బొడ్డేపల్లి పద్మనాభం అన్నారు.

పోలీసుల విధులపై అవగాహన ఉండాలి



గార, శ్రీకాకుళం నేరవార్తావిభాగం, జి.సిగడాం, బూర్జ,న్యూస్‌టుడే: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేపథ్యంలో గార పోలీసుస్టేషన్లో మంగళవారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. పాఠశాల స్థాయి పిల్లలకు పోలీసు విధులు, నేరాల నియంత్రణ, గస్తీ, ఎఫ్ఐఆర్, శాంతిభద్రతలు, సత్ప్రవర్తన తదితర అంశాలను ఎస్సై జనార్దన్ వివరించారు. ❖ పోలీసుల విధులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని రణస్థలం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అవతారం అన్నారు. జి.సిగడాం పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ❖ బూర్జ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌పై, వారి చేపడుతున్న వృత్తిపై ఎస్సై ఎం.ప్రవల్లిక అవగాహన కల్పించారు.



అధ్యాపకులతో చర్చిస్తున్న కళాశాల విద్య ఆర్‌జేడీ శోభారాణి

ఆర్‌జేడీ విచారణ

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో మంగళవారం కళాశాల విద్య ఆర్‌జేడీ శోభారాణి విచారణ చేపట్టారు. కళాశాలలో నిర్వహించిన వివిధ సదస్సులు, అధ్యాపకుల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో విచారణ చేశారు. పలు దస్త్రాలు పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపల్, అధ్యాపకులతో చర్చించారు.


ఫొటోగ్రాఫర్ల కార్యవర్గ ఎన్నిక

పొందూరు, జి.సిగడాం మండలాల ఫొటో అండ్ వీడియో గ్రాఫీ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో ఈ ఎన్నికను చేపట్టారు. గౌరవ అధ్యక్షుడిగా సాంబశివరావు, అధ్యక్షుడిగా జరజాపు వాసు, ఉపాధ్యక్షుడిగా అనకాపల్లి పవన్, తదితరులను ఎన్నుకొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫొటో అండ్ వీడియోగ్రాఫీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ట నాగరాజు ప్రమాణ స్వీకారం చేపట్టారు. లావేరు, ఎచ్చెర్ల, పలు మండలాల ఫొటో గ్రాఫర్లు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే, పొందూరు, పొందూరు గ్రామీణం



మరుగుదొడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి



రామచంద్రాపురం సచివాలయంలో మంచినీటి పరీక్ష నివేదికను పరిశీలిస్తున్న ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ

గార, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలు, తాగునీటి వసతుల కల్పన పనులు వేగవంతం చేయాలని ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ అన్నారు. గార మండలం రామచంద్రాపురం పంచాయతీ శిమ్మపేట అంగన్‌వాడీ కేంద్రం అవరణలో మరుగుదొడ్డి నిర్మాణ పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. పంచాయతీ వాసుల దాహార్తి తీర్చే మంచినీటి పథకం నీటిని స్థానిక సచివాలయంలో పరీక్షించి నివేదికలు పరిశీలించారు. సచివాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ సవరణ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎంపీడీవో రామ్మోహనరావు, పీవో రాధామాధవి, సర్పంచి గొలివి వెంకట రమణమూర్తి, ఇన్‌ఛార్జి ఈవోపీఆర్డీ రాము తదితరులు పాల్గొన్నారు.